
www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
20
పెద్దపల్లి
శనివారం ▪ 19-8-2017



కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా...




ధర్నా చేస్తున్న విద్యార్థులు

- పాఠశాలకు విద్యుత్ సరఫరా కట్
- భోజనం వండని నిర్వాహకులు
- కలెక్టర్‌కు విద్యార్థుల వినతి

6లో

మధురస్మృతులు
శాశ్వతం

- అనుబంధాలకు వారధిగా ఫొటో
- నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం



మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు... ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి జీవిత కాలం పదిలంగా దాచుకుంటాం... పాత జ్ఞాపకాల్ని మళ్లీ మళ్లీ చూసుకునే తీపి గుర్తులు. ఒక ఫొటో చూస్తే ఎంతో కాలం మదిలో ముద్రవేసుకుంటుంది... ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

- పెద్దపల్లి కల్చరల్ 20లో



గౌరి గుండాల జలపాతం

అందని
బీసీ రుణాలు

- కార్పొరేషన్ రుణాలపై మొండిచెయ్యి
- ఏడాది కాలంగా విడుదల చేయని ప్రణాళిక
- రెండేళ్లుగా లబ్ధిదారులకు విడుదల కాని సబ్సిడీ
- నిరుద్యోగుల ఎదురుచూపులు

బీసీ కార్పొరేషన్ రుణాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ పెంచడంతో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. సబ్సిడీ కోసం బ్యాంకుల్లో సొమ్మును డిపాజిట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విడుదల కాకపోవడంతో అప్పు చేసి తీసుకవచ్చిన డిపాజిట్ సొమ్ము డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సబ్సిడీ సొమ్ము ఎప్పుడు వస్తుందా అని లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రుణం విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది, ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ విడుదల చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీ సొమ్మును విడుదల చేసి యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

6లో (ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)



ఎల్లంపల్లి నీరివ్వాలి

- కలెక్టరేట్ వరకు మక్కాన్‌సింగ్ పాదయాత్ర
- ధర్నా, కలెక్టర్‌కు వినతి



కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మక్కాన్‌సింగ్

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి 3లో

1 నుంచి
కొత్త నిబంధనలు

- ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే పాయింట్ల విధానం, కఠిన చర్యలు
- పాత వాహనం కొన్నా ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి
- విలేకరుల సమావేశంలో ఎంవీఐ, ట్రాఫిక్ సీఐ

- జ్యోతినగర్ 6లో


ఫలించిన
కాంట్రాక్టు కార్మికుల పోరాటం

- కనీస వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం
- సర్క్యులర్ జారీ
- 17వేల మంది కార్మికులకు ప్రయోజనం

- గోదావరిఖని 9లో

దోమల నివారణ
చర్యలు చేపడుతున్నాం

● డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా మలేరియా అధికారి



ఇంటర్వ్యూ

సిరిసిల్ల రూరల్ : జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. అలాగే మలేరియా అధికంగా ప్ర బలే గ్రామాల్లో ముందస్తు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. పారిశుధ్యంపైప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా మలేరియా అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఆంధ్రజ్యోతి : జిల్లాలో దోమల నివారణ కార్యక్రమాలు చేపడుతున్నారా...?

చంద్రశేఖర్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో దోమల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం గ్రామాల్లో మురికి కాలువలు, నీటి గుంతలు లేకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటున్నాం. వర్షాలు పడితే నీరు నిల్వ కుండా చూసున్నాం. నీరు అధికంగా ఉండే ప్రాంతాల్లో దోమణ నివారణ కోసం మందులను స్ప్రే చేయిస్తున్నాం. నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో సెప్టిక్ ట్యాంక్ గొట్టాలకు దోమ తెరల గ్లౌజులను వేయించేందుకు ఏర్పాటు చేస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : రక్త నమూనాలు సేకరిస్తున్నారా..?

చంద్రశేఖర్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధారంగా జ్వరాలతో బాధపడుతున్న వారికి రక్తనమూనాలను సేకరిస్తున్నాం. గ్రామంలో గ్రామ హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు కలిసి ప్రతినెల 25 మందికి రక్త నమూనాలు సేకరించే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రక్త నమూనాలను సేకరిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారా...?

చంద్రశేఖర్ : మలేరియా నివారణ కోసం జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయితీరాజ్, రెవెన్యూ, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముందస్తుగా చేపడుతున్నాం. వర్షాకాలంలో దోమలు విజృంభిస్తాయని ముందస్తుగా ప్రజలు రక్షణ చర్యలను తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. మలేరియా ప్రబలిన గ్రామాల్లో ముందస్తుగా అవగాహన కల్పిస్తే ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించడంతో పాటు ఇంటింటికి వెళ్లి నీటి నిల్వలు లేకుండా చూసి అవగాహన కల్పిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయా...?

చంద్రశేఖర్ : జిల్లావ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశాం. గతం సంవత్సరం మలేరియా ప్రబలినా ప్రాంతాల్లో ముందస్తుగా వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నాం. పాతలిస్టు ఆధారంగా జ్వర పీడితులకు రక్త నమూనాలు సేకరిస్తున్నాం.

కురులు... మగువులకు సిరులు..

● మారుతున్న అతివల హెర్ స్టైల్

● శుభకార్యాలు...పండుగ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ

ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల: అతివలు తమ కురులను అల్లుకోవడంతోనే సరిపెట్టడం లేదు. ఆధునికతను జోడించి రకరకాల డిజైన్లతో తమ ముఖాకృతికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఆడపడుచులు అంటేనే అందం అన్నట్లుగా ముస్తాబవుతున్నారు. చీరకు తగ్గట్లు రకరకాల బ్లౌజ్ డిజైన్లను చేసుకుంటున్నారు. ఆకర్షణకు మరింత అందాన్ని పెంచుతూ తమ కురులనుమార్చుకుంటున్నారు. మహిళలకు అందమైన జడలు, అల్లికల కోసం కూడా బ్యూటీపార్లర్లలో సేవలందిస్తున్నారు. గతంలో నల్లని జుట్టు ఉంటేనే గొప్పగా భావించేవారు. ఇప్పుడు నల్లనిజుట్టుకు బదులు రకరకాల రంగులను కూడా ఉపయోగిస్తున్నారు. ఖరీదైన దుస్తులు వేసుకున్నా కూడా అందుకు తగ్గ రీతిలో హెర్‌స్టైల్‌ను చూపించడానికి తాపత్రయపడుతున్నారు. అమ్మాయిలు లాంగ్ బాడ్జ్ కటింగ్‌కు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సిల్వర్, గోల్డ్ రంగులను కూడా వెం ట్రుకలకు వేసుకుంటున్నారు.అతివల హెర్ స్టైల్‌కు వంద రూపాయలనుంచి వెయ్యి రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. హెర్‌కలరింగ్‌లో కూడా ఎన్నెన్నో ఫ్యాషన్లు పాటిస్తున్నారు. బ్లూ, రెడ్స్, పర్పుల్, ఎల్లో లాంటి కలర్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇలా ఎన్నెన్నో రంగులు జుట్టుకు వేసుకుంటూ కనువిందు చేస్తున్నారు.





లైఫ్ స్టైల్



ఈ జాగ్రత్తలు పాటించాలి.

● ప్రతిరోజు చన్నీటి తలస్నానం చేస్తే జుట్టుకుదుల్లు గట్టిపడుతాయి.


●వేడి నీళ్లు ఎక్కువగా తలకు పోయడం వల్ల జుట్టు కుదుళ్లు వేడికి దెబ్బతిని జుట్టు ఊడిపోతుంది.

● శాంపూల కంటే కుంకుడుకాయ రసంతో తలంటుకోవడం మంచిది.


●రోజుకు వంద ఎంట్రుకలు ఊడిపోయినా వంద వెంట్రుకలు మళ్లీ రావడం ఆరోగ్య లక్షణం.

●జుట్టు ఎక్కువగా పెరగాలంటే ఆకు కూరలను ఎక్కువగా తినడం మంచిది. మాంసం కృతుల ఆహారం జుట్టు పుట్టడానికి, పెరగడానికి మంచిది. మొలకెత్తిన విత్తనాలు ఉదయం తింటే బాగుంటుంది.

●తలస్నానం చేసిన తరువాత జుట్టు పూర్తిగా ఆరిన తరువాతే కొబ్బరి నూనె రాస్తే కుదుళ్ల పాడు చేయకుండా కాపాడుతుంది.









● జడలతో కొత్త అందాలు...

- పోకల లావణ్య, గృహిణి



గతంలో కంటే ఇప్పుడు జడలతో కొత్త స్టైళ్లలో రూపొందిస్తున్నారు. యువతులు కూడా దీన్ని ఇష్టపడుతున్నారు. హెయిర్ స్టైల్‌లలో జాగ్రత్తలు పాటించకుంటే కురులు పాడైపోయే ప్రమాదం ఉంది. జుట్టు ఎక్కువగా పెరగాలంటే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.మాంసం కృతుల ఆహారం జుట్టుపుట్టడానికి, పెరగడానికి మంచిది.



కొండగట్టు ఆలయ సమాచారం

కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో పూజల వివరాలు

మల్యాల:

1) ఉదయం 4 గంటలకు సుప్రభాతం
2) ఉదయం 4 గంటల నుంచి 5గంటల 30 నిమిషముల వరకు ఆరాధన
3) ఉదయం 5.30 నిమిషముల నుంచి 6 వరకు బాల బోగ నివేదన, హారతి అనుసంధానం.
4)ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు ధర్మదర్శనం.
5)ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్జిత సేవలు, నిత్యహారతులు, అభిషేకాలు, అష్టోత్తర శతనామార్చన, సత్యనారాయణస్వామి వ్రతాలు.
6)మధ్యాహ్నం 12గంటల నుంచి 12గంటల 30 నిమిషముల వరకు మహానివేదన, రాజబోగం.
7) మధ్యాహ్నం 12గంటల 30 నిమిషముల నుంచి ఒంటిగంట 30 నిమిముల వరకు సామూహిక భజన, తీర్థ ప్రసాద వితరణ.
8) మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషముల నుంచి సాయంత్రం 4గంటల 30 నిమిషముల వరకు అష్టోత్తర శతనామార్చన, ధర్మధర్శనం.
9)సాయంత్రం 4గంటల 30 నుండి 6గంటల వరకు స్వామి వారి ఆరాధన, నివేదన అనుసందానం.
10) సాయంత్రం 6నుంచి రాత్రి 8గంటల వరకు ధర్మదర్శనం, కుంకుమార్చన.
11) రాత్రి 8గంటల 30 నిమిషములకు సామూహిక భజన, తీర్థ ప్రసాద వితరణ, కవట బందనం, ఆలయం మూసివేత.

సవరణలతో సహా
జీడీఎస్ కమిటీ రిపోర్టు అమలు చేయాలి

● సీహెచ్ సత్తయ్య, ఏఐజీడీఎస్‌యూ జిల్లా నాయకుడు



ఉద్యోగి వాయిస్

సిరిసిల్ల టౌన్ : ఏఐజీడీఎస్‌యూ సూచించిన సవరణతో సహా జీడీఎస్ కమిటీ రిపోర్టు అమలు చేయాలి.గ్రామీణ తపాల ఉద్యోగులందరికీ ఎనిమిది గంటల పని, సివిల్ సర్వెంట్ హోదాను కల్పించాలి. టార్గెట్ల పేరుతో వేధించడం ఆపివేయాలి. పేమెంట్ బ్యాంక్, కోర్ బ్యాంకింగ్ సోల్యూషన్స్ మొదలైన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని,ఆర్‌పిఎల్ఐ, గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు భవిష్యత్‌లో ప్రవేశపెట్టే స్కీములన్నింటినీ పనిభారంలోకి తీసుకోవాలి. 2004 ముందు, తర్వాత నియమించబడిన జీడీఎస్‌లకు పెన్షన్ ఇవ్వాలి. పదవీవిరమణ చేసిన 161/2 నెలల జీతం గ్రాడ్యూటీ చెల్లించాలి. పదోన్నతులు కల్పిస్తూ ఖాళీగా ఉన్న 25శాతం పోస్టుమెన్ ఉద్యోగాలనుసీనియారిటీ ద్వారా, 25శాతం మెరిట్ ద్వారా భర్తీ చేయాలి. మిగతా 50 శాతం ఎంటీఎస్‌లకు కేటాయించిన ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోతే ఓపెన్ మార్కెట్ ద్వారా కాకుండా ఆ ఖాళీలను జీడీఎస్‌లచే భర్తీ చేయాలి. 25శాతం పీఏ పోస్టులు జీడీఎస్‌లు పీఏ పరీక్షలు రాయడానికి వయోపరిమితి 40 సంవత్సరాలకు పెంచాలి. జీడీఎస్‌లకు మూడు సార్లు బదిలీ సౌకర్యం కల్పించాలి.

ఎల్లంపల్లి నుంచి సాగునీరివ్వాలి



ఇన్‌చార్జి కలెక్టర్‌కు సమస్యను తెలుపుతున్న మక్కాన్ సింగ్

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రామగుండం మండలంలోని ప్రతి ఎకరాకు సాగు నీరివ్వడంతో పాటు అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని శాప్ మాజీ చైర్మన్ మక్కాన్ సింగ్ డిమాండ్ చేశారు. సాగు, తాగు నీటి కోసం గురువారం పాదయాత్ర ఆరంభించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కలెక్టరేట్‌కు ప్రజలతో కలిసి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన ఆయన ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రామగుండం మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఊర్లను, భూములను వదిలి త్యాగం చేశారన్నారు. మిగతా గ్రామాలకు ప్రాజెక్టు నుంచి తాగు, సాగు నీటిని ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తాగునీటి తీసుక పోవడంతో పాటు మంథని, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలకు సాగు నీటిని ఇస్తూ, రామగుండం మండలానికి మాత్రం నీళ్లివ్వడం లేదన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి నీటి కేటాయింపులు చేయాలన్నారు. అలాగే ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన వారందరికీ చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైం సెటిల్‌మెంట్ ప్యాకేజీ సొమను అందజేయాలన్నారు. నిరుద్యోగులకు ఆయా ప్రాజెక్టు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలన్నారు. అబ్దుల్ కలాం నాగార్జున కన్‌స్ట్రక్షన్ అడ్డుగా నిర్మించిన గోడ వల్ల ముర్మూర్‌కు చెందిన 170 ఎకరాల భూములకు నీరందడం లేదని, ఆ గోడ తొలగించి ఆ భూములకు సాగు నీటిని విడుదల చేయాలని మక్కాన్ సింగ్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చి పరిస్థితిని వివరించారు. ఆయన వెంట ముక్కెర శ్రీనివాస్, పర్శవేణ శ్రీనివాస్, పోశం, పెండ్యాల మహేశ్, గంగాధర రమేష్, మహేశ్, గోపు కొమురయ్య, అంజులు, శంకర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

పాఠకులకు సూచన:

క్లాసిఫైడ్ ప్రకటనలకు స్పందించే ముందు పూర్తిగా విచారించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ప్రకటనదారు ప్రకటిస్తున్న లేదా చేసుకుంటున్న క్లయిమ్‌లతో మా పత్రికకు ఎటువంటి సంబంధం లేదు.

బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్/డిపాజిట్ చేయవద్దు.

పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

\- మేనేజర్



'బంగారు పోచమ్మ బోనాల జాతరకు తరలిరండి'

అంతర్గాం: రామగుండం రైల్వే స్టేషన్ కాలనీ గుట్ట కింద గల బంగారు పోచమ్మతల్లి జాతరను ఈ నెల 20న ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు కన్నూరి సతీష్ కుమార్, కలవేని మల్లేశం, మోహన్, కరబోయిన సాంబయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శివాజీనగర్, రమహత్‌నగర్, భరత్ నగర్, ఎస్టీ కాలనీ, నూర్‌నగర్, అక్బర్‌నగర్ ప్రజలు ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలతో తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని కోరారు.

విద్యార్థులకు రుబెల్లా నివారణ టీకాలు



విద్యార్థులకు టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది

పాలకుర్తి: బసంత్‌నగర్ ఇండియన్ మిషనరీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు రుబెల్లా, తట్టు నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి కేశోరాం జీఎం(హెచ్ఆర్) కేఎన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేశోరాం అధికారులు ఎం. శ్రీనాథ్‌కుమార్, జక్కంపూడి ప్రవీణ్‌కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

అంతర్గాంలో..

అంతర్గాం: మల్యాల్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో 150మంది విద్యార్థులకు శుక్రవారం 49వ డివిజన్ కార్పొరేటర్ కోదాటి ప్రవీణ్ చేతుల మీదుగా రుబెల్లా నివారణ టీకాలను వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి లయన్స్ క్లబ్ కార్యదర్శి ప్రవీణ్, జయప్రకాశ్,విజేందర్, సీఓ కుసుమ కుమారి, ఏఎన్ఎంలు లక్ష్మి, పద్మ, తిరుమల పాల్గొన్నారు.

వీకేపీ కార్మికులకు పదోన్నతి ఆర్డర్ల అందజేత

యైటింక్లయిన్‌కాలనీ: వకీల్‌పల్లె గని కార్మికులకు శుక్రవారం ఎస్ఎల్‌పీ పదోన్నతుల ఆర్డర్లను మేనేజర్ జీవీఎల్ ప్రసాద్ అందజేశారు. పదోన్నతులు పొందిన 40మంది కార్మికులకు ఆర్డర్ కాపీలను అందజేశారు. ఈకార్యక్రమంలో సేఫ్టీ అధికారి జీవన్, సీనియర్ పీఓ ప్రవీణ్, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల పిట్‌సెక్రటరీలు దామెర గట్టయ్య, రాకం లక్ష్మయ్యలు పాల్గొన్నారు.

జయ్యారం సర్పంచ్‌గా కొప్పుల ప్రసాద్ బాధ్యత స్వీకరణ

పాలకుర్తి: జయ్యారం గ్రామ సర్పంచ్‌గా ఉప సర్పంచ్ కొప్పుల ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నిధుల దుర్వినియోగం విషయంలో సర్పంచ్ గంగాధర రమేష్‌ను ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సర్పంచ్‌గా బాధ్యతలను స్వీకరించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఉప సర్పంచ్ కొప్పుల ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు

నాయిని కృషితో కాంట్రాక్టు కార్మికుల జీతాల పెంపు



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్

యైటింక్లయిన్‌కాలనీ: రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చొరవ తో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించినట్లు తెలంగాణ మల్టీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎనగందుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర కార్మిక శాఖ నిబంధనల ప్రకారం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఇదే విషయాన్ని తాము కార్మిక శాఖ మంత్రి నాయిని దృష్టికి తీసుకెళ్ళగా నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని సింగరేణి డైరెక్టర్(పా)కు సూచించినట్లు శ్రీనివాస్ తెలిపారు. రెండు రోజుల్లో సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిపారు. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సంఘంలో సభ్యత్వం పొందిన కార్మికులకు పెన్షన్ వర్తిస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఇంద్రసేన, శ్రీనివాస్, కరీంబేగ్, అనిల్, మొగిలి, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.

ప్రజలను మభ్యపెట్టేందుకే పాదయాత్ర

- విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్‌నేతలు



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులు

పాలకుర్తి: రామగుండం నియోజకవర్గానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తాగు, సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ గురువారం నిర్వహించిన పాదయాత్రపై టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శుక్రవారం బసంత్‌నగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ ఆడెపు రాజేశం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు పొన్నం సత్తయ్య, ఎర్రం స్వామి, బొడ్డు రాయమల్లు, ఎంపీటీసీ దేవానందుల రాజమొగిలి, కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ కరీం తదితరులు మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ భూమిపూజ చేసినప్పుడే హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, అప్పటి ప్రభుత్వంలో మక్కాన్‌సింగ్ శాప్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాడని తెలిపారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్నదని, అప్పుడు మాట్లాడని మక్కాన్‌సింగ్ ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

ఆర్‌టీసీ చైర్మన్, ఎమ్మెల్యే గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధిని చూసి మక్కాన్‌సింగ్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ పాదయాత్ర చేసి నంతమాత్రాన ప్రజలు నమ్మరని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్ణయించిన ప్రకారమే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా జరుగుతున్నదని, రామగుండం నియోజకవర్గానికి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు అందించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

అంతర్గాంలో..

అంతర్గాం: గడిచిన ఎన్నికల్లో రామగుండం నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి ప్రజలచే తిరస్కరించబడి ఎమ్మెల్యేగా ఓటమి పాలైన శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ ఎన్నికల రాజకీయ లబ్ది కోసం పాదయాత్ర చేశారని టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మాడ నారాయణరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కొదురుపాక పవన్ ఆరోపించారు. శుక్రవారం అంతర్గాం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్ హయాంలో మంథని గుండారంకు పైప్‌లైన్ ద్వారా నీరు తరలిస్తుంటే ఎల్కలపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో 3వేల ఎకరాల భూములకు సాగునీరు అందించే పరిస్థితి కల్పించలేదన్నారు. ఆర్‌టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రత్యేక చొరవతో పైప్‌లైన్‌కు వాల్ బిగించి 3వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు మేలు చేసిన విషయం మక్కాన్‌సింగ్ విస్మరించడం ఆయన వివేకానికి వదిలేస్తున్నామన్నారు. ఆరు మాసాల్లో రామగుండం కార్పొరేషన్ ఉమ్మడి రామగుండం మండలాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ పనులు మక్కాన్‌సింగ్‌కు కనిపించకపోవడం దురదృష్టకరమని వారు అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అర్శనపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు కొదురుపాక దేవేందర్, పొట్యాల సర్పంచ్ మస్కం శ్రీనివాస్, నాయకులు బాల్సాని అంజయ్యగౌడ్, బోడకుంటి సుభాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూల లింగయ్య, లాల్‌నాయక్, సర్పంచ్ దెబ్బట రమ్యతిరుపతి, ఎల్కా కొమురయ్య, సంతోష్, గోపిక తిరుపతి, ఎండీ శంషోద్దీన్, దర్శి రాజేష్, రాజశేఖర్ గౌడ్, ఎంపీటీసీ తిగుట్ల రాజయ్య పాల్గొన్నారు.

కాలనీలో ఘనంగా గంగపుత్రుల బోనాలు


గంగామాతకు నైవేద్యం సమర్పిస్తున్న మహిళలు

యైటింక్లయిన్‌కాలనీ: కాలనీలో శుక్రవారం గంగపుత్రుల బోనాలు ఘనంగా జరిగా యి. స్థానిక గంగపుత్ర సంఘ కార్యాలయం నుండి పోచమ్మ గుడి వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. పలువురు మహిళలు సాంప్రదాయ బద్దంగా బోనాలు నెత్తిన పెట్టుకుని భక్తిభావంతో ఊరేగింపులో పాల్గొన్నారు. పోచమ్మ గుడి ఆవరణ లో గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈబోనాల జాతరలో గంగపుత్ర సంఘం నాయకులు గడప సత్యనారాయణ, కొలిపాక మురళి, శంకర్, రాజనరేందర్, రవీందర్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, రమేష్, రాము, హైమావతి, సత్యవతి, శ్రీదేవి, మాధవి, శారదలతోపాటు పలువురు కులస్థులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్‌ల అవకతవకలపై రిలే దీక్ష



రిలే దీక్ష చేస్తున్న బాధితులు

అంతర్గాం: కుందనపల్లి గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్‌లపై జరిగిన అవకతవకలపై నిరసనగా కాంగ్రెస్ ఎస్‌సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక రాంమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాధితులు మేఘనాథ్, పద్మలత, బేగం, కుంతి, కవిత, శైలజ, లత, స్వరూపతో పాటు నాయకులు గోలివాడ ప్రసన్నకుమార్, శ్రావణ్, శంకర్‌యాదవ్, ధర్మేందర్, మహేష్‌యాదవ్ పాల్గొన్నారు.

పాత రామగుండంలో స్వచ్ఛభారత్, హరితహారం

అంతర్గాం: రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ పాత రామగుండంలో హనుమాన్ దేవాలయం, పరిసర ప్రాంతం పొలం గట్టు, రోడ్డుకు ఇరువైపులా శుక్రవారం కార్పొరేటర్ బద్రి రజితరాజు స్వచ్ఛ భారత్‌లో భాగంగా పలుగుపార పట్టి పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం హరితహారంలో మొక్కలు నాటి ఇంటింటికి వెళ్లి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోరండ్ల రాజు, నాగమంత్రి రవి పాల్గొన్నారు.

అనంత్‌రెడ్డి కుటుంబానికి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సంతాపం

అంతర్గాం: టీఎస్ జెన్‌కో రామగుండం బీ థర్మల్ సీనియర్ కాంట్రాక్టర్ ఎల్లోల అనంతరెడ్డి(46) గుండెపోటుతో మృతి చెందడంపై శుక్రవారం కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొలిపాక మహేందర్‌రెడ్డి, రాయదండి సర్పంచ్ ఆముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు సమావేశమై అనంతరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. సౌమ్యుడిగా అందరితో కలిసిమెలిసి ఉండే అనంతరెడ్డి మృతిచెందడం తమకు తీరనిలోటు అన్నారు. ఈ సమావేశంలో శ్యాంసుందర్‌రెడ్డి, రఘువీర్, రాజకొమురయ్య, రాజ్‌కుమార్‌సింగ్, గడప లక్ష్మణ్, వెంకటేశం పాల్గొన్నారు.

'ట్రాఫిక్ రూల్స్ పాటించాలి'

మంథని: రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్ఐ ఉపేందర్‌రావు అన్నారు. స్థానిక చైతన్య జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ ఉపేందర్‌రావు మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్‌పై అందరికి అవగాహన కల్పించడం వల్ల చాలా వరకు ప్రమాదాలను నియంత్రించం సాధ్యమవుతుందన్నారు. వీటిని ఉల్లంఘిస్తే ఇటీవల జరిమానాలు, శిక్షలను కఠినతరం చేశారన్నారు. విద్యార్థులకు, యువకులకు వీటిపై అవగాహన కల్పించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రమేష్, ప్రిన్సిపాల్ పూర్ణచందర్, ఐతు లూక, విద్యార్థులు పాల్గొన్నారు.

అధికారులు నిర్లక్ష్య వైఖరిని మానుకోవాలి


సమావేశంలో మాట్లాడుతున్న తిరుమలప్రసాద్

ముత్తారం: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మూడోవిడుత హరితహారం కార్యమంపై మండలస్థాయి అధికారులు నిర్లక్ష్య వైఖరిని మానుకోవా లని మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హరితహారంలో ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామాల్లో హరితహరంపై అధికారులు నిర్లక్ష్య వైఖరి చూపితే సస్పెన్షన్‌వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడంతో ఆయన అధికారు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ కుమార్, అధికారి చిందం శ్రీకాంత్, ఏపీవో దయామని, ఎపీఎం పద్మ పాల్గొన్నారు.

వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

ముత్తారం: విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని పీడీయూ ఎస్‌యూ డివిజన్ అధ్యక్షుడు గాదం రాకేష్ అన్నారు. శుక్రవారం పీడీయూ ఎస్‌యూ ఆధ్వర్యంలో ధరియాపూర్ ఆదర్శ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని, హాస్టల్ చుట్టూ అడవిని తలపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మారుతి, వివేక్, రంజిత్, రాకేష్ పాల్గొన్నారు.

రామగిరి ఏఎస్సైగా కళాధర్‌రెడ్డి

మంథని(రామగిరి): రామగిరి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా కళాధర్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. కమాన్‌పూర్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేసిన కళాధర్‌రెడ్డిని బదిలీ చేయగా గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు.

మండల ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగరాజు

కమాన్‌పూర్: మండల ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కమిటీని మండలకేంద్రంలోని ఆదివరాహ స్వామి ఆలయ కమ్యూనిటీ హాలులో శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ కమిటీ మండల అధ్యక్షుడిగా సందవేణ నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బత్తుల రాజు, ఉపాధ్యక్షుడిగా ఉప్పు శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నుకున్న ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ మండల కమిటీ సభ్యులు వడ్లకొండ తిరుపతి, జంగపెల్లి నాగరాజు, గోస్కుల కుమార్, కొంతం కుమార్, చందు, సదానందం తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా సామూహిక కుంకుమార్చనలు

మంథని: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీసరస్వతీ శిశుమందిర్ ఆవరణలో వేద పండితులు లక్ష్మినారాయణ పర్యవేక్షణలో మహిళలు సామూహికంగా కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. శ్రీమహాలక్ష్మి ఆలయంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు సామూహిక కుంకుమార్చలు ఘనంగా చేశారు. ఈసందర్భంగా శ్రీమహాలక్ష్మి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో నయానందకరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి వనజ, మాదాడి ప్రభాకర్‌రెడ్డి, మేడగోని రాజమౌళిగౌడ్, ప్రధానాచార్యులు తంగెళ్ళపల్లి రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులు ఎదగాలి

● సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్


సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మంథని: సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులంతా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఎదగాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకొని స్థానిక పాత పెట్రోల్ పంపు చౌరస్తాలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే పుట్ట మధు ఏర్పాటు చేయించిన సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం అవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాజ్యాధికారం ఉంటే అన్ని హక్కులను సాధించుకోవచ్చునని అన్నారు. ఇందుకోసం బహుజనులంతా ఐక్యతతో ఆత్మగౌరవం నిలుపుకోవడానికి రాజ్యధికారం కోసం ఉద్యమించాలన్నారు. బడుగు బలహీన వర్గాలు వారు విద్యలో రాణిస్తూ ఆర్థిక ఎదిగి రాజకీయ అధికార కోసం సాధించుకోకపోతే భవిష్యత్ తరాలవారి మనుగడ ఉండదన్నారు. శివాజీకి సమకాలికుడైనప్పటికీ సర్దార్ పాపన్న చరిత్రను ఇన్నాళ్ళు బయటకు రానివ్వలేదన్నారు. లండన్ మ్యూజియంలో పాపన్న చరిత్ర, ఫొటో ఉండటం బహుజనులందరికి గర్వకారణమన్నారు. 15సంవత్సాల నుంచే పాపన్న పోరాట చరిత్ర ప్రజల్లోకి ప్రచారం అవుతుందన్నారు. పాపన్నలాగే మంథనిలో కూడా పుట్ట మధు రాజకీయ పోరాటంలో విజయం సాధించాడని అభినందించారు. చదువు ఉంటే బడగు, బలహీన వర్గాల వారి కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలు అధికంగా ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ చరిత్రకారులందరి విగ్రహాలను మంథనిలో ఏర్పాటు చేసిన చరిత్ర సృష్టిస్తామన్నారు. ఇప్పటికే చాలా మంది చరిత్రకారుల విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మేడిగడ్డలో సీఎం కేసీఆర్, మంథనిలో తెలంగాణ అమరవీరుడు గుండా నాగరాజు, తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్, తెలంగాణ అమరవీరుల, దొడ్డి కొమురయ్య, ఎరుకల ఏకలవ్య స్థూపాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా ఎవరైనా చరిత్రకారులుంటే వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను తెలసుకొని అతని విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీ పీ ఏగోళపు కమలశంకర్, జడ్పీటీసీ మూల సరోజన పురుషోత్తంరెడ్డి, ఏగోళపు శంకర్‌గౌడ్, ఎక్కేటి అనంతరెడ్డి, ఆకుల కిరణ్, మంద రాజిరెడ్డి, గోనె శ్రీనివాస్‌రావు, అత్తె చంద్రమౌళి, సీఐ నటేష్, మాచీడి సత్య నారాయణ గౌడ్, మోహన్‌గౌడ్, ఆరెల్లి కొమురయ్యగౌడ్, కోట రవి, మార్క రాముగౌడ్, తాటి సమ్మయ్యగౌడ్, మాచీడి శ్రీనివాస్, బుర్ర లక్ష్మణ్‌గౌడ్, మాచర్ల రామస్వామిగౌడ్, తాళ్ళపల్లి రమేష్‌గౌడ్, శంకర్‌గౌడ్‌లు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుట్ట మధు

రామగిరిలో..

మంథని(రామగిరి): మండలంలోని కల్వచర్లలో సర్దార్ పాపన్న 367వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ రేండ్ల అశోక్ హజరయ్యారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పూదరి సత్యనారయణగౌడ్, దేవ శ్రీనివాస్, మల్యాల మోహన్, వీరవేని సారయ్య, ఆరెల్లి కొంరయ్యగౌడ్, పుల్లెల కిరణ్, దేవస్వామి, బూర్గు రాజు, ఆసం తిరుపతి, బేతు కుమార్, మేడగోని సతీష్, అధిక సంఖ్యలో గీత కార్మికులు పాల్గొన్నారు.

ఆధునిక వ్యవసాయంలో అన్నదాతలు రాణించాలి

● ఎమ్మెల్యే పుట్ట మధు


మొబైల్ పంప్ స్టార్టర్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

మంథని: ఆధునిక వ్యవసాయాన్ని అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించే దిశగా అన్నదాలు ఎదగాలని ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలోని రైతు సేవా కేంద్రంలో టాటా కంపెనీ ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్ సహాయంతో పనిచేసే పంప్ స్టార్టర్లను ఎమ్మెల్యే పుట్ట మధు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల సమయం ఆదా కావడంతో తక్కువ వ శ్రమతో ఎక్కువ పని చేసుకోవటానికి వీలు కలుగుతుందన్నారు. ఈయంత్రాలను రైతులంతా తమ బోర్ మోటర్ల వద్ద ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళకుండానే దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటానికి వీలుకల్గుతుందన్నారు. పీఏసీఎస్ చైర్మన్ ఎక్కేటి అనంత రెడ్డి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల కోసం సోలార్ పరికరాలు, పంప్ స్పేయర్లు, మొబైల్ ఫోన్‌తో నడిచే పంపు స్టార్టర్ లాంటి సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ మూల సరోజనపురుషోత్తరెడ్డి, ఆకుల కిరణ్, జనార్దన్‌రెడ్డి, వేల్పుల గట్టయ్య, బాపు, రాజలింగం, మహేందర్, లక్ష్మి, రామక్క, సమ్మయ్య, శ్రీనివాస్, రాజు, భవ్య, విజయ, ఆనంద్, రాఘవేంద్రలు పాల్గొన్నారు.

విద్యార్థులకు రుబెల్లా, తట్టు టీకాల పంపిణీ

కమాన్‌పూర్: మండల కేంద్రంలోని కంఫర్ట్‌గ్రామర్ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన తట్టు, రుబెల్లా టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టడం జరిగింది. పాఠశాలలోని 500మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో టీకాలు వేసినట్లు వైద్యాదికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాకారిని రజిని, సీహెచ్‌వో ప్రతాప్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ గ్రేస్‌మణి, ఏఎన్ఎమ్ దయామని, ఆశావర్కర్లు, పాఠశాల కరస్పాండెంట్ సౌమ్యవినయ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై గ్రామ సభలు

మంథని(రామగిరి): రామగిరి మండలంలోని రత్నాపూర్, నాగేపల్లి గ్రామాల్లో గురువారం ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై గ్రామ సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడివో రాజు, బ్యాంక్ మేనేజర్ శంకరయ్య హజరయ్యారు. రత్నాపూర్ గ్రామానికి 4 యూనిట్‌లకుగాను 16మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగ నాగేపల్లికి రెండు యూనిట్‌లు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు బోగేలింగయ్య, ఏరికల బాబురావు, ఎంపీటీసీలు మోల్మూమూరి శ్రీనివాస్, ముస్త్యాల శ్రీనివాస్, ప్రానిస్స్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఖాళీ సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ముత్తారం: మండలంలోని ధరియాపూర్ శివారులోని ఆదర్శ పాఠశాలలోని 2017-18 విద్యా సంవత్సరంలో పాఠశాలలో ఖాళీ సీట్లకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి తెలిపారు. 10వ తరగతిలో 11సీట్లు, బైపీసీ ప్రథమ 12సీట్లు, ఎంపీసీ ద్వితీయ 11సీట్లు, ఎంఈసీ ప్రథమ 32 సీట్లు, బైపీసీ ద్వితీయ 17సీట్లు, సీఈసీ ద్వితీయ 17సీట్లు, ఎంఈసీ ద్వితీయ 37సీట్లు ఖాళీలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈనెల 23వ తేది వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

కోల్‌సిటీటౌన్: సర్దార్ సర్వాయి పాపన్న 367వ జయంతి వేడుకలు శుక్రవారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కాలనీలోని అనాథ పిల్లల ఆశ్రమంలో పాపన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రవి హాజరై కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్రవరణ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి పాలకుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తి సర్ధార్ పాపన్న అని కొనియాడారు. స్వయం పాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావాల్సినంత గుర్తింపు రాలేదని, అదే కాలంలో మొఘల్ పాలనపై సమరశంఖం పూరించిన శివాజీకి పాపన్న ఏ మాత్రం తక్కువ కాదన్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు మండ రమేష్, నాయకులు గడ్డం శ్యాంకుమార్, బుర్ర సుధీర్, వేడుకొండ ప్రవీణ్‌కుమార్, కట్కూరి నరేష్, జలేందర్, అంజన్న, సురేందర్, కృష్ణ, తిరుపతి, సంతోష్, పద్మగౌడ్, వెంకన్న, శ్రీకాంత్, సాయికుమార్, రమేష్, శంకర్, ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు,


సర్వయి పాపన్న జయంతి కేక్ కట్ చేస్తున్న గౌడ సంఘం నాయకులు

సంధ్యారాణి పాల్గొన్నారు. అలాగే స్థానిక అశోక్‌నగర్‌లోని జెడ్‌పీ బాలికల పాఠశాలలో గౌడ సంఘం నాయకులు సుధీర్, వేరుకొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కోట రవి హాజరై మొక్కలు నాటార. పాపన్న జయంతిని పురస్కరించుకుని మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

'హెచ్‌ఎంఎస్ కృషి ఫలితంగానే కనీస వేతనాలు'


సమావేశంలో పాల్గొన్న హెచ్‌ఎంఎస్ నాయకులు

గోదావరిఖని: హెచ్‌ఎంఎస్ కృషి ఫలితంగానే సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లభిస్తున్నాయని ఆ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రధాన చౌరస్తాలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో సత్తయ్య మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా శాశ్వత పని స్థలాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టామని, స్పందించిన కేంద్రం కనీస వేతనాల జీఓను అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించినట్టు తెలిపారు. ఆదేశాలుజారీ చేసిన కేంద్రానికి సత్తయ్య కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అంబటి నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాస్, సంతోష్, జీ శ్రీనివాస్, ఈశ్వర్, చంటి, అశోక్, ఆనంద్‌కుమార్, తిరుపతి, రమేష్ పాల్గొన్నారు.

లక్ష్మీనగర్‌లో..

లక్ష్మీనగర్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వడం హర్షనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, ప్రధాన కార్యదర్శి రావుల రాజేందర్, కార్యదర్శులు జక్కుల నరహరి, సాదుల రాంబాబు, గోగుల రవీందర్‌రెడ్డి, మూకిరి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ, బీఎంఎస్ పోరాటం ఫలితంగా కనీస వేతనాలు సాధించామని పేర్కొన్నారు. ఈ విషయంలో స్పందించి అమలు జారీ చేసిన కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ, కనీస వేతనాల మండలి చైర్మన్ ఆవుల గోవర్ధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి నెలకు వెయ్యి రూపాయల అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు.

రేపు జేఎంఈటీల సమావేశం

గోదావరిఖని: స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో ఆదివారం ఉదయం 10గంటలకు ఆర్‌జీ-1 ఏరియా జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ సమావేశం నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ ఆర్‌జీ-1 బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జేఎం ఈటీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. జేఎంఈటీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

డీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్



యైటింక్లయిన్‌కాలనీ: డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా గడ్డం సతీష్ కుమార్‌గౌడ్‌ని నియమిస్తున్నట్టు డీఎస్ఆఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న సమస్యలు, డిప్లొమా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తున్నందున సతీష్‌కుమార్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్టు జగన్ ప్రకటనలో పేర్కొన్నారు.

స్వచ్ఛ్ పక్వాడ విజయవంతం చేయాలి

యైటింక్లయిన్‌కాలనీ: డివిజన్‌లో స్వచ్ఛ్ పక్వాడ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా అన్ని విభాగాల అధికారులు కృషిచేయాలని ఆర్జీ-2 జీఎం వి జయబాబు సూచించారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో జరిగిన సమీక్షాసమావేశంలో జీఎం మాట్లాడారు. కాలనీలో పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 21న వెయ్యిమందితో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు జీఎం పేర్కొన్నారు. 23, 24తేదీల్లో కార్పొరేట్ కమిటీ పర్యటించనున్నదని, పచ్చదనం, పరిశుభ్రతల ఆధారంగా డివిజన్లకు మార్కులు ఇవ్వనున్నదని, దీనిలో ఆర్జీ-2 ప్రథమ స్థానంలో నిలిచేలా సమిష్టిగా కృషిచేయాల్సిన అవసరం ఉన్నట్టు జీఎం అధికారులకు సూచించారు. ఎస్‌ఓటూ జీఎం రవీందర్, ఏజీఎం నాగేశ్వరరావు, పీఓ రమేష్, డీజీఎంలు వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ఏఎస్‌ఓ కరుణాకర్, గనులు, డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.

వ్యాపారులు మొండి వైఖరి విడనాడాలి

కళ్యాణ్‌నగర్: గోదావరిఖని కూరగాయాల మార్కెట్‌లో మూడు రోజులుగా కూలీ రేట్లు పెంచాలని సమ్మె చేస్తున్న హోల్‌సేల్ వ్యాపారులు మొండి వైఖరి అవలంభించడం తగదని, ఒప్పందం ప్రకారం కూలీ రేట్లు ఇవ్వాలని హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ గౌస్, ప్రధాన కార్యదర్శి వెల్తూరు సదానందం డిమాండ్ చేశారు. గత నెల 31న హమాలీలకు కూలీ రేట్లు పెంచుతున్నట్టు ఆర్ఎల్‌సీ సమక్షంలో ఇరు పక్షాల మధ్య ఒప్పందాలు జరిగినప్పటికీ వ్యాపారులు మొండి వైఖరి అవలంభిస్తున్నారని, న్యాయంగా చెల్లించాల్సిన కూలీని ఇవ్వకుండా వారిని బజారున పడేవస్తున్నారని, కొంత మంది వ్యాపారులు సమస్యలు సృష్టిస్తున్నారని, గుమాస్తాలతో కూలీ పనులు చేయిస్తూ ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వ్యాపారులు మొండి వైఖరి నిడనాడాలని లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.

సమ్మెకు మద్దతు తెలిపిన టీఎన్‌టీయూసీ

కూరగాయాల మార్కెట్‌లో కూలీలు చేస్తున్న సమ్మెకు టీఎన్‌టీయూసీ మద్దతు తెలిపింది. సమ్మె చేస్తున్నా వ్యాపారులు దిగి రావడం లేదని, ఇరు వర్గాల మధ్య ఒప్పందం ప్రకారం రేట్లు పెంచకుండా మొండిగా వ్యవహరించడం సరికాదని టీఎన్‌టీయూసీ కార్పొరేషన్ అధ్యక్షుడు సంగెంరాజు తెలిపారు. హమాలీలపై వ్యాపారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదన్నారు. మద్దతు తెలిపిన వారిలో రవీందర్‌రెడ్డి, రాయనర్సు, దాసరి దుర్గయ్య, రాజబాబు పాల్గొన్నారు.

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

- వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణ

కోల్‌సిటీ: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని విగ్రహాలను ప్రతిష్టించే నిర్వాహకులకు వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణ సూచించారు. శుక్రవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం కానీ, పేకాట ఆడటం వంటి అసాంఘిక చర్యలకు పాల్పడవద్దని, విద్యుత్, మైక్ పర్మిషన్ తీసుకోవడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో విగ్రహ ప్రతిష్ఠాపనకు పర్మిషన్ తీసుకోవాలని, రోజు రాత్రిమండపాల వద్ద ముగ్గురు పడుకోవాలని, రాత్రి 10గంటల తరువాత మైక్‌లు ఆఫ్ చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. డీజేకుపర్మిషన్ లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ సమావవేశంలో ఎస్‌ఐలు మహేందర్, శ్రీనివాస్‌రావు, దేవయ్య, రమేష్‌బాబు పాల్గొన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

కళ్యాణ్‌నగర్: ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని స్త్రీశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కందుల సంధ్యారాణి అన్నారు. శుక్రవారం గోదావరిఖప ప్రభుత్వాసుపత్రిని సందర్శించి రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు మాత శిశు మరణాలు తగ్గించడానికి అమ్మ ఒడి కేసీఆర్ కిట్‌లను పంచడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు, ఐదు సంవత్సరాల వరకు వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్యసేవలందిస్తూ 24గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని, రోగులకు నిరంతరం వైద్య సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. చైర్మన్ సంధ్యారాణి వెంట టీఆర్ఎస్ యూత్ నాయకులు దాసరి శ్రీనివాస్, నరేందర్, జడ్సన్ రాజ్, శ్రీనివాస్, కల్వల ఉదయ్, నాగరాజు, గుండు రాజు ఉన్నారు.


బాలింతతో మాటాడుతున్న కందుల సంధ్యారాణి

సినిమాగైడ్

రాజేష్	: లై
ఊర్వశి	: జయజానకినాయక
శ్రీనివాస	: నేనే రాజు నేనే మంత్రి
న్యూఅశోక	: ఫిదా

గ్రామ సమన్వయ కర్తలకు అవగాహన

ఎలిగేడు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సాక్షరభారత్ గ్రామ సమన్వయ కర్తలకు ఎన్ఐఓఎస్ పరీక్షపై అవగాహన కల్పించారు. ఎంపీడీఓ సుధాకర్ మాట్లాడుతూ ఆదివారం పరీక్ష నిర్వహించబడుతుందన్నారు. మండల టార్గెట్ 100 మంది ఉన్నారన్నారు. కనీస అక్షరజ్ఞానం ఉండి ఎలాంటి ధృవీకరణ పత్రం లేని వారు పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. ఈ పరీక్షలను గ్రామ సమన్వయకర్తలు పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఈఓఆర్పీడీ వేణుగోపాల్‌రావు, ఎంఈఓ వంగ శ్రీధర్, గ్రామ సమన్వయకర్తలు పాల్గొన్నారు.

క్లిక్ చేస్తే పతకాల పంట

● కెమెరాలతోనే బతుకు దెరువు

ఓదెల: కెమెరాలతో పతకాల పంటలు పండిస్తున్నారు ఇక్కడి ఫోటోగ్రాఫర్లు. డిజిటల్ కెమెరాలు రాకతో అతిఖరీదైన కెమెరాలు కొనుగోలు చేసి ఫోటో కార్మికులు తమ ప్రతిభను చాటుతున్నారు. నగదు బహుమతులతోపాటు, జాతీయ స్థాయి బహుమతులు, అవార్డులు గెలుపొంది పలువురు ఆలోచింపజేసే దృశ్యాలను తన కెమెరాల్లో బంధించి ప్రతిభ చాటుతున్నారు. మండలంలోని జీలకుంటకు చెందిన ఇరుకుల వీరేశం కెమెరా నుంచి జాలువారిన దృశ్యాలకు కలకత్తాలోని యానిక్ కంపెనీ నగదు, అవార్డుల పురస్కారాలను అందజేస్తూ ఫోటో కళాకారులకు అండగా మేమున్నాం అంటూ నిరుపేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఫోటోగ్రాఫర్లకు అండగా ఉంటుంది.

పాపికొండల్లో నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీలో వీరేశం తీసిన ఫోటోకు రూ.30 వేల నగదు అవార్డు దక్కింది. అలాగే అతను తీసిన పలు ఫోటోలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. కొలనూర్ గ్రామానికి చెందిన ఉప్పు సదయ్య తన దైన శైలిలో ప్రకృతి అందాలతో తన ప్రతిభను చాటి పలు అవార్డులను పొందాడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని పాపి కొండలను చీల్చుకొని ప్రవహిస్తున్న నది ప్రవాహాన్ని తన కెమెరాలో బంధించి నగదు పురస్కారం, ప్రోత్సాహక బహుమతులను అందుకున్నాడు. అలాగే ప్రకృతి అందాల మధ్య ఉన్న పురాతన దేవాలయం పలువురిని ఆకర్షించే విధంగా తన ఫోటోగ్రఫీతో ప్రతిభను చాటారు.




నదిలో చేపలు పడుతున్న వలలో చిక్కినట్లున్న జాలరులు, ప్రకృతి అందాల మధ్యనున్న పురాతన దేవాలయం

బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి

- ఇరుకుల్ల వీరేశం, జీలకుంట



20 ఏళ్ల నుంచి కెమెరాలనే నమ్ముకొని బతుకుతున్న. మిత్తి లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే ఫోటో స్టూడియోను కొనసాగించుకునే వీలుంది. ఇప్పటికీ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు మిత్తి చెల్లించే వరకే సరిపోతుంది.

అంతర్జాతీయ స్థాయిలో అవార్డు పొందడమే లక్ష్యం

- ఉప్పు సదయ్య, కొలనూర్



ఫోటోగ్రఫీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం. ఇప్పటికే నాలుగు విడతలుగా బీసీ కార్పోరేషన్‌లో దరఖాస్తు చేసినప్పటికీ రుణాలు మంజూరు కాలేదు. ఫోటో కెమెరాలతో జీవనోపాధి పొందడం కష్టంగా ఉంది.

పేదలను ఆదుకుంటాం

జూలపల్లి: గ్రామాల్లోని పేద ప్రజలకు రక్షణగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ అన్నారు. మండలంలోని వడకాపూర్ గ్రామానికి చెందిన గరవేని రజితకు ముఖ్యమంత్రి నిధి నుండి మంజూరైన సహాయాన్ని బాధితురాలికి ఆయన అందించారు. గతంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన రజితకు ముఖ్యమంత్రి సహాయం మంజూరయినట్లు ఆయన తెలిపారు. రూ.16వేల చెక్కును ఆమెకు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాటకుల అనిల్, పల్లె రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

సుల్తానాబాద్: మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూషణవేని రమేష్ గౌడ్ అన్నారు. సుల్తానాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్ట మధు, రఘువీర్‌సింగ్ తదితరులు శ్రీధర్‌బాబు వల్లనే ఈ స్థాయికి చేరుకోగలిగారని, మంథని అభివృద్ధి చెందడం శ్రీపాదరావు, శ్రీధర్‌బాబు చలువేనన్న సంగతి అందరికీ తెల్గిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కలువల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం రమేష్, ఎండి అమీనోద్దీన్, ఎస్సీ రాజయ్య, ఎండి రఫీక్ పాల్గొన్నారు.

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి



నివాళులర్పిస్తున్న ప్రజాప్రతినిధులు

కాల్వశ్రీరాంపూర్ : మండల కేంద్రంలో శుక్రవారం సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, జడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచ్ మాదాసి సతీష్, ఎంపీటీసీలు పొట్యాల మొండయ్యగౌడ్, ఓరుగంటి సరమ్మకొమురయ్య, తులా మనోహర్‌రావు, ఆడెపు శ్రీనివాస్, సబ్బని రాజమల్లు, గోపగోని చంద్రమౌళి, గోపగోని రాజన్న, మెట్టు కొమురయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌లో...

సుల్తానాబాద్ : సర్వాయి పాపన్న సేవా సమితి సుల్తానాబాద్ ఆధ్వర్యంలో స్థానిక పాతజెండా చౌరస్తా వద్ద శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముత్యం రమేష్, సర్వాయి పాపన్న జిల్లా సంఘం అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, సేవా సమితి అధ్యక్షుడు పులి రమేష్, కార్యదర్శి మంద శ్రీనివాస్, గౌడ సంఘం జిల్లా నాయకులు మొల్గూరి అంజయ్యగౌడ్, అబ్బయ్యగౌడ్, గండి శ్రీను, జాగిరి మొగిలి, వార్డుసభ్యులు సాజిద్, కొయ్యడ అంజలి శంకరయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని వివిధ కులాలకు చెందిన ప్రముఖులు సావనపల్లి రాజమౌళి, నిట్టూరి మైసయ్య, రాజేష్, నగునూరి స్వామి, రాజేశం, రాజేంద్రప్రసాద్, హకీం, వద్దూరి శ్రీనివాస్, ఆడెపు అబ్బదాసు తదితరులను గౌడ సంఘం నేతలు సన్మానించారు. రేగడిమద్దికుంటలో గౌడజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అడ్డగుంట హరీశ్‌గౌడ్, మార్క సునీల్, భాస్కర్, చందు, శ్రీను తదితరులు జయంతిని నిర్వహించారు. ఎల్లమ్మ గుడి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో గట్టు శ్రీనివాస్‌గౌడ్, పొన్నం వీరకుమార్‌గౌడ్, తాళ్లపల్లి సాయి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

జూలపల్లిలో..

జూలపల్లి: సర్దార్ సర్వాయి పాపన్న 367వ జయంతి వేడుకలను శుక్రవారం మండల కేంద్రంలో గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కాటం రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, పల్లెరాములుగౌడ్, అమరగాని శ్రీనివాస్‌గౌడ్, తీగల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

రుబెల్లా వ్యాక్సిన్ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఓదెల : వ్యాధులను అరికట్టడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషక విలువలున్న ఆహారాన్ని భుజించాలని సర్పంచ్ మహేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు తట్టు నివారణకు రుబెల్లా వ్యాక్సిన్ ఇంజక్షన్లను వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకొని వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ లింగయ్య, పాఠశాల ఇన్‌చార్జి తిరుపతి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌లో..

సుల్తానాబాద్ : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పూసాలలో జరిగిన కార్యక్రమంలో 72 మందికి టీకాలు వేశారు. లయన్స్‌క్లబ్ ప్రతినిధులు వల్స నీలయ్య, భూమేష్, పోచమల్లు, ఎలిగేటి రమేష్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. కాట్నపల్లిలో సర్పంచ్ పాల సునీత పాల్గొన్నారు.

సినిమా గైడ్

సంగీత -నేనే రాజు...నేనే మంత్రి

శ్రీనివాస- జయజానకినాయక

నేడు న్యాయ విజ్ఞాన సదస్సు

సుల్తానాబాద్ : మండల కేంద్రంలోని ట్రినిటి జూనియర్ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాంపెల్లి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు మండల లీగల్ సెల్ అథారిటీ చైర్మన్, జడ్జి తిరుపతి అధ్యక్షతన ఉదయం పదిన్నరకు సదస్సు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రేపటిలోగా దరఖాస్తు చేయాలి

కాల్వశ్రీరాంపూర్ : మోడల్ స్కూల్‌లో ఖాళీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6, 8, ఇంటర్ ప్రథమ, రెండో సంవత్సరంలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం లోగా దరఖాస్తులు నేరుగా ఆదర్శ పాఠశాలలో అందజేయాలని ప్రిన్సిపాల్ సూచించారు.

విద్యార్థులు జాతీయ స్థాయికి ఎదగాలి



మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

కాల్వశ్రీరాంపూర్ : గ్రామీణ విద్యార్థులు క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం వెలికి తీయడానికి క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, జడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచ్ మాదాసి సతీష్, ఏఎంసీ చైర్మన్ జిన్న రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీ పొట్యాల మొండయ్య, ఎంఈఓ కుమారస్వామి, హెచ్ఎం పద్మ, మాజీ ఉపసర్పంచ్ జూకంటి అనిల్, ఓరుగంటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక



రాష్ట్రస్థాయికి ఎంపికైనవిద్యార్థులతో ప్రిన్సిపాల్

సుల్తానాబాద్ : రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు స్థానిక అల్ఫోర్స్ హైస్కూల్‌కు చెందిన హరిత, శ్రీమాన్, రాహుల్, స్పందన ఎంపికయ్యారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలలో ఈ నలుగురు తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. శనివారం నుంచి వర్ధన్నపేటలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో హరిత, శ్రీమాన్, రాహుల్, స్పందన్ పాల్గొనేందుకు శుక్రవారం వెళ్లారు. అల్ఫోర్స్ అధినేత నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకట్, వైస్‌ప్రిన్సిపాల్ శైలజ, పీఈటీ సంపత్ వారిని అభినందించారు.

పూసాలలో వైద్యశిబిరం

సుల్తానాబాద్ : మండలంలోని పూసాలలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్‌క్లబ్, మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా గుండె, షుగర్, బీపీ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.డాక్టర్ రాఘవ, సిబ్బంది శ్రీనివాస్, వంశీ పాల్గొన్నారు.

రాయచూర్‌లో వ్యవసాయ పద్ధతులు పరిశీలించిన ఈద శంకర్‌రెడ్డి



రాయచూర్‌లో యంత్రాలను పరిశీలిస్తున్న ఈద శంకర్ రెడ్డి

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి: కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయ ఆధునిక ధ్ధతులపై పరిశీలించేందుకు మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లిన బృందం తొలిరోజు శుక్రవారం రాయచూర్‌లో పర్యటించారు. నాటు వేయకుండా వరి సాగు చేసే పద్ధతులను పరిశీలించారు. ట్రాక్టర్లు, సెన్సార్ల సహాయంతో భూమిని చదును చేసే యంత్రాన్ని పరిశీలించారు. అక్కడ యూనివర్శిటీని సందర్శించి ఆధునిక విత్తనోత్పత్తి విధానం గురించి తెలుసుకున్నారు. బృందంలో జిల్లాకు చెందిన నీటి పారుదల సంస్థ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి, ఆగ్రోస్ ఛైర్మన్ కిషన్ రావు, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ భూంరెడ్డి, అధికారులు ఉన్నారు.

కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా

కలెక్టరేట్ : స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టలేదని కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండలేదు. దీంతో హాస్టల్ విద్యార్థులు హాస్టల్‌కి వెళ్తే వారికి అక్కడ కూడా భోజనం లేదని సిబ్బంది చెప్పడంతో చేసేదేమి లేక పాఠశాల నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో ఆందోళన నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డిని కలిసి విషయం తెలుపగా కలెక్టర్ వెంటనే హాస్టల్ అధికారికి ఫోన్ చేసి విద్యార్థులకు భోజనం పెట్టించారు. లక్ష రూపాయలను కరెంట్ బిల్లుకు నిధులను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పెట్టించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం, ఎంఈఓలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు సీపెల్లి రవీందర్, నాగరాజు, బాలసాని లెనిన్, కల్వల శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.

విచారణకు వచ్చిన మాజీ డీఎల్‌పీఓ మృతి

పెద్దపల్లి టౌన్: కమాన్‌పూర్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో వివాదాలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ డీఎల్‌పీఓ వెంకటనర్సయ్య విచారణకు వచ్చి పెద్దపల్లిలో గుండెపోటుతో మృతి చెందాడు. టుటౌన్ సీఐ ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన వెంకటనర్సయ్య డీపీఓ కార్యాలయం వద్ద గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ప్రభత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

1 నుంచి రవాణా శాఖలో కొత్త నిబంధనలు అమలు

జ్యోతినగర్ : సెప్టెంబర్ 1 నుంచి రవాణా, పోలీసు శాఖలో నూతన చట్టం ప్రకారం కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నట్లు రామగుండం ఎంవీఐ పి.రంగారావు, ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం ఎంవీఐ కార్యాలయంలో వీరు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎవరి నుంచైనా సెకెండ్ హ్యాండ్(పాత) వాహనం కొనుగోలు చేస్తే కొనుగోలుదారు కచ్చితంగా తన పేరిట ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలన్నారు. హైదరాబాద్ మహానగరంలో అమలులో ఉన్న పాయింట్ల విధానం సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుందని వారు తెలిపారు. ట్రాఫిక్ నియమ, నిబంధనలు అతిక్రమించినా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినా ఒక్కో పొరపాటుకు పాయింట్ల విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. హెల్మెట్ వినియోగించకుంటే 1 పాయింట్, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే, ట్రిబుల్ రైడింగ్ చేస్తే ఒక్కొక్క పాయింట్, మద్యం తాగి వాహనం నడిపితే 5 పాయింట్లు, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా, ఫిట్‌నెస్ లేకుండా ఇలా ఒక్కక్క అతిక్రమణకు వాహనదారులకు పాయింట్లు పడుతాయన్నారు. ఏడాదిలో 12 పాయింట్లు వస్తే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సును ఏడాదిపాటు రద్దు చేస్తారని తెలిపారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రంజిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు రవాణా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు రంగారావు, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా పాయింట్లకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు.

అందని బీసీ రుణాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

బీసీ కార్పొరేషన్ రుణాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అమలు చేయడంలో వివక్షను ప్రదర్శిస్తున్నది. 2015-16 సంవత్సరానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి కూడా పూర్తిస్థాయిలో సబ్సిడీ సొమ్మును విడుదల చేయకపోవడంతో వారంతా బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొతానికే యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించక పోగా, ఈ ఆర్థిక సంవత్సరానికి దిక్కే లేకుండా పోయింది. దీంతో సబ్సిడీ రుణాలపై ఆశలు పెంచుకున్న నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ కార్పొ రేషన్ల ద్వారా ప్రతి ఏటా యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేస్తూ, ఆ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసి సబ్సిడీ సొమ్మును విడుదల చేసి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నది. బీసీలకు మాత్రం మొండి చెయ్యి చూపుతు న్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది బీసీ కార్పొరేషన్ ద్వారా రుణా లు ఇవ్వలేదు. ఆ మరుసటి ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు ముందు 30 శాతం వరకు సబ్సిడీ ఇవ్వగా, ఆ సబ్సిడీని 60 నుంచి 80 శాతం వరకు పెంచారు. ఆ వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఆ మేరకు 2015 డిసెంబర్ నుంచి దర ఖాస్తులు స్వీకరించి 2016 మార్చి నెలాఖరు వరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడే లబ్ధిదారుల ఎంపిక జరిగింది.

అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో మార్జిన్ మనీ కింద 367 యూనిట్లకు గాను 3 కోట్ల 31 లక్షల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 81 యూనిట్లకు 56 లక్షల 18 వేల సబ్సిడీ మాత్రమే విడు దల చేయడంతో ఆ యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇంకా 297 యూనిట్లకు 207. 36 లక్షల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. రాజీవ్ అభ్యుదయ కింద పట్టణ ప్రాంతాల్లోని వారికి 108 యూనిట్లకు గాను 102.70 లక్షల సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 18 యూనిట్లకు 20 లక్షల 20 వేల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి.

ఫెడరేషన్ల ద్వారా 26 యూనిట్లకు 3 కోట్ల 28 లక్షల 50 రూపాయల సబ్సిడీ విడుదల చేయాల్సి ఉండగా 17 యూనిట్లకు 221.75 లక్షల సబ్సిడీ విడుదలయ్యింది. 7 యూనిట్లకు 88 లక్షలు విడుదల కావాల్సి ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా కూడా సబ్సిడీ సొమ్ము విడుదల కాక యూనిట్లు గ్రౌండింగ్ కావడం లేదు.

● బ్యాంకుల్లో డిపాజిట్ చేసి..

సబ్సిడీ రుణాల కోసం బ్యాంకర్లు ఇచ్చే రుణాల కింద లబ్ధిదారులతో డిపాజిట్లు చేయించుకున్నారు. లక్ష రూపాయల యూనిట్‌కు 80 వేల సబ్సిడీ పోనూ, 20 వేలు బ్యాంకు రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. 2 లక్షల యూనిట్‌కు సబ్సిడీ లక్షా 40 వేల సబ్సిడీ పోనూ మిగతా సొమ్ము 60 వేలు రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం సబ్సిడీ పెంచడంతో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చే రుణాల కోసం సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. సబ్సిడీ కోసం చాలా మంది బ్యాంకులు రుణంగా ఇచ్చే సొమ్మును డిపాజిట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము విడుదల కాకపోవడంతో అప్పులు చేసి తీసుకువచ్చిన డిపాజిట్ సొమ్మును విడుదల చేసుకోలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ డిపాజిట్ రద్దు చేసుకుంటే రుణం, సబ్సిడీ సొమ్ము రాకుండా పోతుందనే భయం వారిలో ఉంది. అటు మింగలేక, ఇటు కక్కలేని పరిస్థితి వారిది. సబ్సిడీ సొమ్ము ఎప్పుడు వస్తుందా అని లబ్ధిదారులు కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సొమ్మును విడుదల చేయకుండా త్రాత్సారం చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే గత ఏడాది, ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ విడుదల చేయకపోవడంతో ప్రభుత్వం బీసీ రుణాలపై ఏ మేరకు వివక్ష చూపుతు న్నదో అర్థమవుతున్నదని లబ్ధిదారులు అంటున్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం స్పం దించి సబ్సిడీ సొమ్మును విడుదల చేసి యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఆధునీకరణపై అవగాహన పెంచుకోవాలి

పెద్దపల్లి కల్చరల్: జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు ఆధునీకరణపై అవగాహన పెంచుకొని పనులను వేగంగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని అధికారులకు ఏర్పాటు చేసిన ఈ-లెర్నింగ్, ఈ -ఆఫీస్ ట్రైనింగ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నాణ్యమైన సేవలను అందించుటకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ఈ-లెర్నింగ్, ఈ -ఆఫీస్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఆన్‌లైన్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 75 శాతం మేర పేపర్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయని, వీటిని తర్వలో 100 శాతం చేయుటకు కృషి చేయాలని, వీటిపై అవగాహన పెంచడానికి కాంప్రహెన్సివ్ ఆన్‌లైన్ మాడిఫైడ్ మోడల్‌స ఫర్ ఇండక్షన్ ట్రైనింగ్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఇన్‌చార్జి డీఆర్ఓ అశోక్‌కుమార్, రామగుండం మున్సిపల్ కమిషన్ జాన్‌శ్యాంసన్, సీపీఓ రవీందర్, ఇన్‌చార్జి డీఆర్‌డీఓ ప్రేమ్‌కుమార్, డీఈఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బహుజన బాంధవుడు సర్వాయి పాపన్న



పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి కల్చరల్: మొగల్ చక్రర్తుల పాలనకు సమాంతరంగా స్వయం పాలన చేసిన బహుజన కులాల బాంధవుడిగా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను సృష్టించాడని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్‌లో జరిగిన సర్వాయి పాపన్నజయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీలు గోపగోని సారయ్యగౌడ్, సందనవేని సునీతరాజేందర్, కొయ్యడ సతీష్‌గౌడ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..

పెద్దపల్లి టౌన్ : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో సర్వాయి పాపన్న జయంతి నిర్వహించారు.. ముఖ్యాతిథిగా హాజరైన నగరపంచాయతీ ఛైర్మెన్ ఎలువాక రాజయ్య మాట్లాడారు. బుషనేవేన సురేష్‌గౌడ్, స్వామి, రేగుంట అశోక్‌గౌడ్, నాయకులు సత్యానారాయణరెడ్డి, సుధాకర్, రవీందర్, బండారి సునీల్ గౌడ్, నర్సింగ్, రఘు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి

కలెక్టరేట్: టీ సిర్ప్‌లో పని చేస్తున్న సిబ్బందిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని సెర్ప్ ద్వితీయ శ్రేణి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకళ అన్నారు. శుక్రవారం సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మెకు దిగారు. శ్రీనివాస్, మహేందర్, పవన్, లక్ష్మి, రమణి, మల్లేష్, స్వరూప పాల్గొన్నారు.

పౌష్టిక ఆహారం అందించాలి

ఎలిగేడు: నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించి చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు దోహద పడేలా నడుచుకోవాలని స్త్రీ శిశు సంక్షేమశాఖ స్టాండింగ్ ఛైర్మన్, రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. మండల కేంద్రంతోపాటు ధూళికట్టలోని అంగన్‌వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించిన అనంతరం ఆమె వాటి పనితీరుపై నిరుత్సాహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు చిన్నవి ఉన్నాయన్నారు. ఆమె వెంట జడ్పీటీసీ పడాల తారపర్శరాములుగౌడ్ ఉన్నారు.

అక్రమ పట్టాను రద్దు చేయాలి

కలెక్టరేట్: అక్రమంగా 4.30 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాను రద్దు చేసి శాశ్వతంగా ఐకేపీ మార్కెట్‌కు కేటాయించాని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట చెందిన సుమారు 300 మంది మహిళలు ఆందోళన చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తగు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. సర్పంచ్ కోదాటి రాజకొమురయ్య, పుట్ట సదయ్య, బోగిని శ్రీనివాస్, నోముల రాజిరెడ్డి, నోమల శ్రీనివాస్‌రెడ్డి, నోముల మల్లారెడ్డి, సతీష్, ఐకేసీ మహిళల తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌లో..

సుల్తానాబాద్ : మండలంలోని రేగడిమద్దికుంట పరిధిలో గల సర్వే నంబర్ 773లోని అక్రమ పట్టాను రద్దుచేసి, ఆ స్థలాన్ని ఐకేపీకి కేటాయించాలని గ్రామస్థులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం సాయంత్రం రేగడిమద్దికుంటకు చెందిన వందమంది గ్రామస్థులు తహసీల్దార్ రజితను కలిసి అక్రమపట్టా గురించి వివరించారు. నాలుగేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు

పెద్దపల్లి కల్చరల్: పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో చివరి శుక్రవారం కావడంతో పూజలు నిర్వహించి పసుపు, కుంకుమలు పంచుకున్నారు.

డీఎస్ఈ ముట్టడి విజయవంతం చేయండి

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ అత్యవసర సమావేశం శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మీసాల మల్లిక్ మాట్లాడుతూ జీఓ నెం. 342 ప్రకారం అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత చదువులైన పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి గరిష్టంగా రెండు సంవత్సరాల ఇన్‌సర్వీస్‌లో అవకాశం ఉండేదన్నారు. గత ప్రభుత్వం మెమో 26559 తీసుకురావడంతో పీజీ చేసుకొనే వీలు లేకుండా పోయిందన్నారు. బంగారు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని అనేకమార్లు డీఎస్ఈ కిషన్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రంజీవ్ అచార్యకు వినతి పత్రం సమర్పించినా అవి బుట్టదాఖలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 26559 మోమోరద్దుకు ఈనెల 21న డీఎస్ఈ ముట్టడిని విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. అలాగే స్పెషల్ విద్యావాలంటీర్‌ల సర్వీస్‌ఉ కూడా మొదటి నియామకపు తేది మార్చి 3, 2003గా కొనసాగించి తెలంగాణ రాష్ట్రంలో విద్యావాలంటీర్‌లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కొనసాగించి వారి బతుకుకు భరోసా నివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

బ్రాయిలర్ ధరలు



	వెన్‌కాబ్	సుగుణ
ఫారం ధర	87.00	93.00
విత్‌స్కిన్	139.00	141.00
స్కిన్‌లెస్	166.00	171.00
బోన్‌లెస్	302.00	320.00

కోడిగుడ్ల ధరలు

రైతు ధర	(100)	340.00
రిటేల్	(100)	360.00

మెడికల్ కళాశాల కోసం ఆందోళన కొనసాగిస్తాం

● ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం ● మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్: జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీని అమలు చేస్తూ కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఈ జిల్లాకు మెడికల్ కళాశాల కావాలో వద్దో స్పష్టం చేయాలని, ఈ కళాశాల అవసరం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ఇచ్చిన హామీని మూడు సంవత్సరాలైనా అమలు చేయకపోవడంతో తాను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నానని, ఐదు రోజుల నిరాహార దీక్ష తర్వాత మొండి వైఖరితో ప్రభుత్వం బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసిన సూచన మేరకు దీక్షను విరమించానని ఇందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేపడతామని ఆయన అన్నారు. సంతకాల సేకరణ, ఉత్తరాలు రాయడంలాంటి అనేక రకాల ఉద్యమ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఆయన చెప్పారు. మూడు సంవత్సరాలక్రితం సీఎం ఇచ్చినహామీని అమలు చేయాలని కోరుతున్నామే తప్ప కొత్త డిమాండేమి ప్రభుత్వం ముందు ఉంచలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ మెడికల్ కళాశాల స్థాపించడానికి ఫిజుబిలిటీ లేదని నివేదిక ఇచ్చారని పేర్కొంటున్న ప్రభుత్వం ఆ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంట్ వద్దని దేశమంతా తెలిసేలా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేలా రోడ్డెక్కమని ప్రజలకు సూచిస్తున్న మంత్రి కేటీఆర్‌కు తాను ఐదు రోజులు నిరాహార దీక్ష చేస్తే కనిపించలేదా ఆ దీక్షను బలవంతంగా ఎత్తేయడంతోపాటు దీక్షకు మద్దతుగా వస్తే అణిచివేస్తామని విద్యార్థులను బెదిరించిన విషయం తెలియలేదా అని ప్రశ్నించారు. ఒకవైపు కరెంట్ వద్దని ప్రజలను రోడ్డెక్కమంటూ, మరోవైపు నిరాహార దీక్షను భగ్నంచేసి అణిచివేసే ద్వంద వైఖరి ఏమిటని ఆయన మంత్రిని ప్రశ్నించారు. మీరు చెబుతున్న విధంగా మేం కూడా రోడ్డెక్కి మీ కారు అద్దాలు పగలగొడితే అప్పుడు మీకు తెలిసి స్పందిస్తారా అని ప్రభాకర్ ప్రశ్నించారు.



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్

ప్రభుత్వం వెంటనే మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులివ్వాలని, లేని పక్షంలో ఏ పోరాటానికైనా వెనుకాడమని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డి శంకర్, ఆకుల ప్రకాశ్, వొంటెల రత్నాకర్, కర్ర రాజశేఖర్, ఎలగందుల మునీందర్, బుచ్చిరెడ్డి, పొన్నం సత్యం, మధు, గుగ్గిళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

రేపు ఎన్ఐవోఎస్ అక్షరాస్యత పరీక్ష

కరీంనగర్ టౌన్: నేషనల్ లిటరసీ మిషన్(ఎన్ఎల్ఎం) న్యూఢిల్లీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో 15వ రౌండ్ ఎన్ఐవోఎస్ అక్షరాస్యత పరీక్షను ఈ నెల 20న నిర్వహించనున్నట్లు జిల్లా వయోజన విద్యా ఉపసంచాలకులు ఎం జయశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 10 వేల లక్ష్యం కేటాయించగా ప్రస్తు అక్షరాస్యత కార్యక్రమంలో నమోదైన అభ్యాసకులందరితోపాటు గత ఐదు దశల్లో సి గ్రేడ్ వచ్చినవారిచే పరీక్ష రాయించడానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 1022 గ్రామ పంచాయతీల్లో ఈ పరీక్ష 20 ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నూతన అక్షరాస్యులు, బడి మధ్యలో మానేసినవారు, ఎన్ఐవోఎస్ పరీక్షలో సీ గ్రేడ్ వచ్చిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో మహిళకు తీవ్రగాయాలు

కరీంనగర్ టౌన్: నగరంలోని ఐదవ డివిజన్ పరిధిలో శుక్రవారం ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలపాలైంది. కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆసంపల్లి అనిత (40) ఇంటిపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు ఐరన్ రాడ్‌తో పైకి వెళ్లగా ప్రమాదవశాత్తు ఆ ఇంటిపై నుంచి వెళ్లిన విద్యుత్ తీగెలకు రాడ్ తగులడంతో ఆమె తీవ్రగాయాలతో కుప్పకూలింది. వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడికి తరలించారు.

రౌడీ, అనుమానిత షీటర్ల బైండోవర్

రామడుగు: రామడుగు మండలంలోని మూడు గ్రామాలకు చెందిన ఒక రౌడీ, ముగ్గురు అనుమానిత షీటర్‌ను తహసీల్దార్ ముబీన్ అహ్మద్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ నరేష్‌రెడ్డి తెలిపారు. వన్నారంకు చెందిన రౌడీ వరాల రాములు గోపాల్ రావుపేటకు చెందిన గంగాధర వెంకటేష్, రేణికుంట గంగయ్య, వెలిచాలకు చెందిన మచ్చ కిరణ్ అనే అనుమానితులను గణేష్ నవరాత్రోత్సవాలు, భక్రీద్‌ల సందర్భంగా బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

అలాగే మండలంలోని మోతె వాగు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ నరేష్‌రెడ్డి తెలిపారు..

ఎంఆర్ వ్యాక్సిన్ వికటించి బాలికకు అస్వస్థత

● జ్వరం ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ నిలిచిన మాటలు.. ● ప్రాణపాయ స్థితిలో బాలిక



ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరణ్య

మల్యాల : ఒక టీకా రెండు వ్యాధుల నయం నినాదంతో వేసిన మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వికటించింది. దీంతో ఏడవ తరగతి చదువుతున్న బాలిక తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణపాయ స్థితికి చేరుకుంది. మాటలు నిలిచిపోగా జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మల్యాల మండల కేంద్రానికి చెందిన రాపల్లి వెంకటేష్, చంద్రకళల కుమార్తె శరణ్య(12) మల్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. గురువారం ప్రభుత్వం 9నుంచి 17ఏళ్ల లోపు చిన్నారులకు ఎంఆర్ వ్యాక్సినేషన్ ప్రారంభించగా మల్యాలలోని శరణ్యకు కూడా వ్యాక్సిన్‌ను వైద్య సిబ్బంది వేశారు. కాసేపటికే జ్వరం వచ్చింది. వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వలేదు. పాఠశాలలోనే బిస్కెట్ ప్యాకెట్, జ్వరం టాబ్లెట్ అందించి కాసేపు విశ్రాంతినిచ్చారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన శరణ్య పరిస్థితి తీవ్రమైంది. మరునాడు ఉదయం మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా వారి సూచనల మేరకు జగిత్యాలలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించారు. అయినప్పటికీ మాటలు రాకపోగా కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంఈవో రాఘవరెడ్డి, ఎంపీటీసీ వెంకన్నలు దగ్గరుండి వైద్య సేవలు పర్యవేక్షించారు. బాలికను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జ్వరం వచ్చిందని చెప్పింది..

శరణ్య తల్లి చంద్రకళ

పాఠశాలలో వ్యాక్సినేషన్ అనంతరం ఇంటికి వచ్చిన తరువాత జ్వరం వచ్చిందని చెప్పింది. వ్యాక్సిన్ వేశాక జ్వరం మామూలే కదా అనుకున్నాం. ఇంజక్షన్ అంటే శరణ్యకు చాలా భయం. శరణ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

వ్యాక్సిన్ వేసేటప్పుడు బాగుంది..

అరుణ్ కుమార్, వైద్యులు, పీహెచ్‌సీ మల్యాల

శరణ్యకు ఎంఆర్ వ్యాక్సిన్ వేసేటప్పుడు జ్వరం రాలేదు. తరువాత కొంచెం జ్వరం వచ్చిందని అన్నారు. సీజనల్ వైరస్ వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతుంది.

21న డీఎస్ఈ ముట్టడిని విజయవంతం చేయండి

సుభాష్‌నగర్: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21న తలపెట్టిన డీఎస్ఇ ముట్టడిని విజయవంతం చేయాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మీసాల మల్లిక్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం 26559 మెమో ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం చేసిందని పేర్కొన్నారు.

342 జీవో ద్వారా అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదువుకునేందుకు 1977లో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అప్పటి ఐఏఎస శంకరన్ జీవో విడుదల చేశారని తెలిపారు. 342 జీవో ద్వారా చాలా మంది ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివి జూనియర్ లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయ్యారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల ప్రమోషన్లు చేసి ఓర్వలేని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుడు సమాచారంతో అప్పటి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించి తప్పుదోవ పట్టించి 26559 మెమో తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్లు దెబ్బతీశారని ఆరోపించారు. 26559 మెమోను రద్దు చేయాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అనేక వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్నాయని అందుకే 21న డీఎస్ఇ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు.

ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

సారంగాపూర్ : ఒంటరితనం తట్టుకోలేక మనస్థానం చెంది మండల కేంద్రానికి చెందిన చెట్లపల్లి ఎల్లయ్య(70) అనే వృద్ధుడు శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్లయ్య భార్య చాలా ఏళ్ల క్రితం మృతి చెందింది. ఎల్లయ్యకు ముగ్గురు కొడుకులున్నారు. వారికి పెళ్లిళ్లు చేశాడు. భార్య చనిపోయినప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో కనిపించకపోవడంతో కొడుకులు గాలించారు. తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని ఎస్సై రణధీర్ కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి జైలు, జరిమాన

పెద్దపల్లి టౌన్: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వ్యక్తికి శుక్రవారం జూనియర్ సివిల్‌జడ్జి రాజేందర్ పదిరోజుల జైలు శిక్ష, రూ.500 జరిమాన విధించారు. పదిరోజుల క్రితం కమాన్‌చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వెస్ట్‌గోదావరిజిల్లా పాలకొల్లు నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి కొబ్బరి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీని పోలీసులు ఆపారు. డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో బస్టాండ్ వద్ద ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్ లారీని ఆపే ప్రయత్నం చేసినా అక్కడా తప్పించుకున్నాడు. ఎస్ఐ లారీని వెంబడించి బందంపల్లి వద్ద లారీని పట్టుకున్నారు. డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చిత్తుగా మద్యం తాగి ఉన్నట్లు గుర్తించారు. వాహనం నడుపుతున్న వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్‌కూడా లేదు. దీంతో పైడిపాటి దుర్గారావుకు జడ్జి జైలుశిక్ష, జరిమాన విధించారు.

ఎల్లమ్మ దేవాలయంలో చోరీ

బంగారు ఆభరణాలు, నగదు అపహరణ

ఓదెల: మండలంలోని పొత్కపల్లి ఎల్లమ్మ దేవాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం తాళం, హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న దాదాపు రూ.3వేలు, ఎల్లమ్మ విగ్రహంపై ఉన్న తులంన్నర బంగారు మంగళసూత్రం, 4 తులాల వెండిమట్టెలు అమ్మవారి వెండి ముక్కుపుడకను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన తీరుపై ఇన్‌చార్జి ఎస్ఐ దేవేందర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మట్టి వినాయకులను పూజిద్దాం

ఉమ్మడి జిల్లాలో 17,750 మట్టి వినాయకుల పంపిణీ

జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టర్ ఆఫ్ పారీస్ వినాయక విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు తుల ఉమ అన్నారు. శుక్రవారం ఉదయం తన నివాసంలో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో మట్టి వినాయక విగ్రహాల పంపిణీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి వినాయకులను మాత్రమే పూజించే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని కోరారు. నగరాల్లో, గ్రామాల్లో సామూహికంగా జరిపే గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌ను దూరం ఉంచి మట్టి ప్రతిమలనే వాడలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 17,750 విగ్రహాలను తెప్పిస్తున్నామని, ఇందులో అన్ని రకాల సైజులవి ఉంటాయని అన్నారు. ఆయా మండలాలకు జడ్పీటీసీ సభ్యుల ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు. విద్యార్థులు, యువకులు, కాలనీ సంఘాలు, అపార్ట్‌మెంట్ సంఘాలు పెద్ద వినాయకులను ఉచితంగా తీసుకపోవచ్చునని ఆమె తెలిపారు. ప్రకృతిని రక్షించాలని, చెరువులోని నీళ్లను పరిశుభ్రంగా ఉంచాలని అందులోని చేపలు ఇతర జీవరాశులకు హాని లేకుండా చేయాలని, అందుకు మట్టి వినాయకులనే పూజించి నిమజ్జనం చేయాలని ఆమె కోరారు. ఈ నెల 20 నుంచి వినాయకుల విగ్రహాల పంపిణీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో మెట్‌పల్లి మండల అధ్యక్షుడు తొగిటి అంజయ్య, దురిశెట్టి ప్రభాకర్, జె అంజయ్య, చందా రామకృష్ణ, కిరణ్‌రావు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న తుల ఉమ

రాష్ట్రానికి సిరిసిల్ల ఆదర్శంగా ఉండాలి

● పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు ● సిరిసిల్లలో మంత్రి పోచారంతో కలిసి పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం

ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల: కాళేశ్వరం ఎత్తిపోతలతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అంది జిల్లా సస్యశ్యామలంగా మారనుందని, సిరిసిల్ల అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలని పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. సిరిసిల్ల మండలం సర్ధాపూర్ వద్ద నూతనంగా రూ. 10 కోట్లతో నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాల సముదాయాన్ని, రూ. 3 కోట్లతో నిర్మించిన వ్యవసాయ గోదాంలను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ కులవృత్తుల ద్వారా ఉపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గొల్ల కుర్మలకు జిల్లాలో మొదటి విడతలో 16,200ల యూనిట్లకు గానూ, 2,400ల యూనిట్లను అందించామని తెలిపారు. కలెక్టర్లే గొర్రెలు, చేప పిల్లల కొనుగోలు కోసం ఉరుకులు పరుగుల మీద వెళ్తున్నారన్నారు. పాకాల చెరువు వద్ద పెంచిన తాళ్లను ఇప్పటికే గీత కార్మికులు పరిశీలించారని చెప్పారు. తాటి మొక్కలు పెంచడానికి జిల్లాలోని ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తామని వెల్లడించారు. భూమితో పాటు ఉచితంగా తాటి మొక్కలు, డ్రిప్ స్పింకర్లను కూడా అందిస్తామని తెలిపారు.

ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలంటే ప్రభుత్వం భయపడుతుం డేదని, ప్రతిపక్షాలు ఎండిపోయిన వరి, మొక్కజొన్న కంకులు పట్టుకొని కరెంట్, సాగునీరు లేదని ప్రదర్శనలు చేసేవారని గుర్తుచేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఏలా నడుస్తుందో ప్రజలు గమనించాలని కోరారు. ప్రభుత్వం మాట్లాడుతుంటే వినే ఓపిక లేక ప్రతిపక్షాలే పారిపోతున్నాయని విమర్శించారు. అందుకు కేసీఆర్ నాయకత్వం, అమలు చేస్తున్న పథకాలే నిదర్శనమని స్పష్టం చేశారు. రైతులకు రూ. 70 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సిరిసిల్లలోనే రూ. 240 కోట్లు మాఫీ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి ఇవ్వబోతుందని తెలిసి ఢిల్లీ పెద్దలే నోరెళ్లబెట్టారన్నారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో రుణమాఫీ ఏలా చేశారో తెలుసుకొని రమ్మని బృందాన్ని పంపించిందని తెలిపారు. అది ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు మాత్రం అర్థం కావడం లేదని విమర్శించారు.

ఒకప్పుడు కరెంటు కోసం రైతులు సబ్‌స్టేషన్‌లను ధ్వంసం చేసి కేసుల పాలయ్యేవారన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తామంటే, రేతులే వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే, కేసీఆర్ నాయకత్వ పటిమను గుర్తించాలని కోరారు.



కళాశాల భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి పోచారం

ఎంపీ వినోద్‌కుమార్ తెలంగాణకు రెండు కృషి విజ్ఞాన కేంద్రాలను మంజూరు చేయించారని, సిరిసిల్ల, పాలమూరు జిల్లాల్లో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. నేత కార్మికులకు ప్రభుత్వం నుంచి రూ. 225 కోట్ల ఆర్డర్లు ఇచ్చి ప్రతి నెలా రూ. 15 వేలకు పైగా వేతనం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నేత కుటుంబాల ఆడపడుచులకు ఉపాధి అవకాశాల కోసం త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపెరల్ పార్కును ఏర్పాటు చేసుకోబోతున్నామని స్పష్టం చేశారు. మరమగ్గాల ఆధునీకరణ, యారన్ బ్యాంక్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. సమావేశంలో ఎంపీ వినోద్‌కుమార్, జడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యే రమేష్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్‌రెడ్డి, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీవో పాండురంగ, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అకునూరి శంకరయ్య, జడ్పీటీసీ పూర్మాణి మంజుల, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, జడ్పీటీసీలు శరత్‌రావు, తోట ఆగయ్య, సిద్ధం వేణు, ఎంపీపీలు జూపల్లి శ్రీలత, అక్కరాజు శ్రీనివాస్, గంగసాయవ్వ, ఎలుసాని సుజాత, మాజీ ఎంపీపీ గోపాల్‌రావు, సర్పంచ్ అగ్గిరాములు, మాజీ సెస్ చైర్మన్లు చిక్కాల రామారావు, అల్లాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

22న హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక

కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22న ఉమ్మడి జిల్లా సబ్‌జూనియర్ బాలుర (అండర్-15) జట్టు ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. రామడుగు మండలంలోని జడ్పీహెచ్ఎస్ మైదానంలో ఉదయం 10 గంటల నుంచి పోటీలను నిర్వహించనున్నామని జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి నర్సయ్య, బాసరవేణి లక్ష్మన్ తెలిపారు. 1-1-2002 తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువపత్రంతో పీడీ రవికుమార్‌కు రిపోర్టు చేయాలని తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 29, 30,31 తేదీల్లో రామడుగు మండలం గోపాల్‌రావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 9963102377లో సంప్రదించాలన్నారు.

‘ఈటలకు 50 లక్షల చెక్కు అందజేత’

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్: స్థానిక రోడ్లు, భవనాల విశ్రాంతి గృహంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు ఎన్టీపీసీ యాజమాన్యం కార్పొరేట్ సామాజిక భద్రత కార్యక్రమం కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పాఠశాలలకు డ్యూయల్ డెస్క్‌లను పంపిణీ చేయడానికి 50 లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు. డ్యూయల్ డెస్క్‌లకు కోటి రూపాయలు ఇస్తామన్న ఎన్టీపీసీ యాజమాన్యం ఇదివరకే 50 లక్షలు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఎన్టీపీసీ హెచ్‌ఆర్‌హెడ్ ఎంఎస్ రమేశ్, సీఎస్సార్ డిప్యూటీ మేనేజర్ ఈ జీవన్‌రాజు 50 లక్షల చెక్కును అందజేశాని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎన్టీపీసీ హెచ్‌ఆర్‌హెడ్ ఎంఎస్ రమేశ్, సీఎస్సార్ డిప్యూటీ మేనేజర్ ఇ జీవన్‌రాజు, ముఖ్య ప్రణాళికా అధికారి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు



మంత్రికి చెక్కు అందజేస్తున్న ఎన్టీపీసీ అధికారులు

న్యాయమడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమా?

● బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలి ● భూనిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్

లక్ష్మీనగర్: న్యాయం చేయాలని అడిగిన సుందిళ్ల బ్యారేజికి సంబంధించిన భూనిర్వాసితుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదడం ఏమిటని భూనిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ మహంకాళి స్వామి, భూనిర్వాసితుడు చంద్రమోహన్ ప్రశ్నించారు. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం కోసం మంథని మండలం సిరిపురం గ్రామస్థులు తమ భూములను ఇచ్చారని, నష్టపరిహారం కింద ఎకరానికి రూ.8లక్షలు ఇచ్చారన్నారు. ఇతర ప్రాంతాల్లోని భూనిర్వాసితులకు అదనంగా చెల్లించిన మొత్తాన్ని సుందిళ్ల భూనిర్వాసితులకు వర్తింప చేస్తామని ఒప్పంద సమయంలో అధికారులు మాట ఇచ్చారని వారు తెలిపారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని తన భూమిలో శాంతియుతంగా నిరసన తెలిపినందుకు చంద్రమోహన్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రభుత్వం బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకొని బాధితులకు అదనపు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్లు బొంతల రాజేష్, కొలిపాక సుజాత, తానిపర్తి గోపాల్‌రావు, శైలజ, వెంగళ పద్మ, వంగ శ్రీనివాస్, తిప్పారపు శ్రీనివాస్, ముస్తాఫా పాల్గొన్నారు.



మాట్లాడుతున్న శ్రీనివాస్, మహంకాళి స్వామి

మంథని ఎస్సైపై చర్యలు తీసుకోవాలి..

- సీపీకి భూనిర్వాసితుడి వినతి

గోదావరిఖని: తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన మంథని ఎస్సై ఉపేందర్‌పై చర్యలు తీసుకోవాలని మంథని మండలం సిరిపురం గ్రామానికి చెందిన భూనిర్వాసితుడు చంద్రమోహన్ రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం సీపీ కార్యాలయంలో అతడు వినతిపత్రం సమర్పించాడు. ఎస్సై ఉపేందర్‌రావు 11వ తేదీన మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రపదజాతంలో దూషిస్తూ రోకలి బండలు ఎక్కించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. విషయం బయటపెడితే మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై విచారణ జరిపి ఎస్సై ఉపేందర్‌రావు, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు.

దినఫలాలు


అదృష్టసంఖ్యలు: 1,8



మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ప్రియతముల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.



వృషభరాశి: (ఏప్రిల్21-మే20): సోదరీ, సోదరుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ, బోధన రంగాల వారు చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఒక వార్త కలవరపెడుతుంది.




మిథునరాశి: (మే21-జూన్21): ఆర్థిక విషయాలకు సంబంధించి ఒక సమాచారం కలవరపెడుతుంది. సన్నిహితులకు డబ్బు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. రుణాలు, పెట్టుబడుల కోసం చేసే ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి.



కర్కాటకరాశి: (జూన్22-జూలై23): పెట్టుబడులు, పొదుపు పథకాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో సంకల్పం నెరవేరుతుంది. అనుకున్న నిధులు సకాలంలో చేతికి అందుతాయి. లక్ష్యాలు సాధిస్తారు.



సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రానైట్, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్, బోధన రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. ఏదో తెలియని వెలితి మనసును బాధిస్తుంది.



కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): ఆర్థిక వ్యవహారాలు అశాంతికి కారణం అవుతాయి. సన్నిహితులకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. ప్రదర్శనలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.




తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.



వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. భవిష్యత్ గురించి వ్యూహరచన చేస్తారు. వృత్తికి సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.




ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. పన్నుల వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. పాత వస్తువుల రవాణాకు అనుకూలం. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.



మకరరాశి(డిసెంబర్22-జనవరి21): పెట్టుబడులు, పందాలు, పోటీల్లో నష్టం సంభవం. ప్రియతముల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.



కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సన్నిహితుల సహకారంతో వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విందు, వినోదాల్లో పరిమితి పాటించాలి.



మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం కలవరపెడుతుంది. వృత్తిపరమైన శిక్షణలో పాల్గొనేందుకు అనుకూలం. కృషి రంగంలో కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. విద్య, సృజనాత్మకరంగాల వారికి అనుకూలం.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

'బదిలీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి'

గోదావరిఖని: సింగరేణిలో యాక్టింగ్ చేస్తున్న 5వేల మంది బదిలీ వర్కర్లకు వెంటనే పదోన్నతులు కల్పించాలని హెచ్‌ఎంఎస్ డిమాండ్ చేసింది. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడారు. అర్హత ఉండి యాక్టింగ్ చేస్తున్న బదిలీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా యాజమాన్యం కుట్ర చేస్తుందని సత్తయ్య ఆరోపించారు. సమావేశంలో నాయకులు కే శ్రీనివాస్, జె రాజయ్య, జీ వెంకటస్వామి, ఎస్ రాజయ్య, స్వామి, దుర్గాప్రసాద్, గట్టు రాములు, ఎస్కే చాంద్ పాల్గొన్నారు.

ఫలించిన కాంట్రాక్టు కార్మికుల పోరాటం

● కనీస వేతనాలు చెల్లించేందుకు సర్క్యులర్ జారీ ● 17 వేల మంది కార్మికులకు ప్రయోజనం

గోదావరిఖని: సింగరేణిలో కనీస వేతనాల సాధనకు కాంట్రాక్టు కార్మికు లు చేస్తున్న పోరాటాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను అమలు చేయడానికి సిం గరేణి యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు కనీస వేతనాలను అమలు చేయాల్సిందిగా శుక్రవారం డైరెక్టర్(పా) సర్క్యులర్ జారీ చేశారు. పెరిగిన వేతనాలు ఈ సంవత్సరం జనవరి 19 నుంచి అమలు కానున్నాయి. ఒక్కో కార్మికునికి సుమారు రూ.7వేల వరకు ఏరియర్స్ అందే అవకాశం ఉంది. వేత న సర్క్యులర్ ప్రకారం అన్‌స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.359, సెమిస్కిల్డ్ కార్మికులకు రూ.420, స్కిల్డ్ కార్మికులకు రూ.506, హైస్కిల్డ్ కార్మికులకు రూ.593చొప్పున వేతనాలు చెల్లిస్తారు. ప్రస్తు తం అన్‌స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.313 చెల్లిస్తుం డగా జీఓ అమలు కావడంతో రూ.550వేతనం, డీఏ రూ.9కలిపి రూ.359 రోజుకు లభించనుంది. సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాల కోసం ఎన్నో ఆందోళనలు నిర్వహించారు. ఈనెల 14న హైదరాబాద్‌లో సీఎల్‌సీ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహిస్తుండగా కాంట్రాక్టు కార్మికు ల జేఏసీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. 8గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఈ నెల 31లోగా కనీస వేతనాలు అమలు చేయిస్తామని లేకపోతే సింగరేణి యాజమాన్యంపై చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామని డీఎల్‌సీ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ పరిణామాలతో సింగరేణి యాజమా న్యం వేతనాలను పెంచింది. వేత నాలు పెంచడంపై సింగరేణి కాం ట్రాక్టు కార్మికుల సంఘం(సీఐటీ యూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదరులు ఎం సాయిబాబు, పీ మధు హర్షం వ్యక్తం చేశారు.

బీఎంఎస్‌దీ కీలక పాత్ర

సింగరేణిలో సుమారు 20వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు పని చేస్తుండడం, వారికి కనీస వేతనాలు అమలు కావడం లేదని బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. బీఎంఎస్ నాయకులు పులి రాజారెడ్డి తదితరులు కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయులును కలిసి సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన దత్తాత్రేయ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు. కనీస వేతనాల సలహాసంఘం చైర్మన్ ఆవుల గోవర్ధన్ సింగరేణికి ఆహ్వానించి కార్మికుల సమస్యలను వివరించింది. దీంతో యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కేంద్ర కార్మికశాఖమంత్రి దత్తాత్రేయ నుంచి ఒత్తిడి, జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన ఫలితంగా సింగరేణి యాజమాన్యం కార్మికుల వేతనాలు పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో సంస్థలో పని చేస్తున్న సుమారు 17వేల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రయోజనం కలుగనున్నది. కాగా తమ ఆందోళనలు, బీఎంఎస్ కృషి ఫలితంగానే యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిందని బీఎంఎస్ నాయకులు పులి రాజారెడ్డి పేర్కొన్నారు.

'కళ్యాణిఖని ఓపెన్‌కాస్టును రద్దు చేయాలి'

మందమర్రి: కళ్యాణిఖని ఓపెన్‌కాస్టును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచు రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం కళ్యాణిఖని ఓపెన్‌కాస్టుకు వ్యతిరేకంగా ఎర్రగుంటపల్లిలో దీక్షలు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు ఓపెన్‌కాస్టులు రద్దుచేయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి సీమాంధ్ర పాలకుల విధానాలనే నేడు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. ఒకవైపు పర్యావరణ వేత్తలు, కార్మిక సంఘాలు ఓపెన్‌కాస్టులు నిలిపివేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు పాలకులు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో సామాన్యులు జీవించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఓపెన్‌కాస్టుతో జీవనోపాధిపూర్తిగా దెబ్బతిని పంట భూములు పనికిరాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. లేకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో ఓపెన్‌కాస్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు బుచ్చన్న, జైపాల్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.

'ఉత్పత్తి సాధనలో అందరూ భాగస్వాములు కావాలి'



ఉత్తమ కార్మికుడికి బహుమతి అందజేస్తున్న జీఎం సుభాని

శ్రీరాంపూర్: ఉత్పత్తి సాధనలో అందరూ భాగస్వాములై సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని శ్రీరాంపూర్ జీఎం సుభాని పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్‌లోని ఓసీపీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ కార్మికులకు బహుమతులు, 20మంది ఉద్యోగులకు ఎస్‌ఎల్‌పీ ప్రమోషన్ పత్రాలు అందజేసి మాట్లాడారు. ఉద్యోగుల శ్రమ ఫలితంగానే సంస్థ అభివృద్ధి చెందిందన్నారు. యాజమాన్యం ఉద్యోగుల శ్రమను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు, ప్రమోషన్లు అందించి వారిని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అనంతరం సింగరేణి ఉద్యోగుల పిల్లలకు అందించే మెరిట్ స్కాలర్‌షిప్‌ను 2015లో ఎంసెట్‌లో 363వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీటు సాధించిన ఎస్.గిరీష్మసాయి తండ్రి శ్యాంసుందర్‌రావుకు రూ.10వేలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఎస్‌ఓటుజీఎం సత్యనారాయణ, ఓసీ ప్రాజెక్టు అధికారి కవీంద్ర, డీజీఎం పర్సనల్ చిత్తరంజన్, టీబీజీకేఎస్ నాయకులు మల్లారెడ్డి, సత్యనారాయణరెడ్డి, మేనేజర్ కేవీరెడ్డి పాల్గొన్నారు.

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

శ్రీరాంపూర్: మన చుట్టు ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని శ్రీరాంపూర్ జీఎం సుభాని పేర్కొన్నారు. శుక్రవారం స్వచ్ఛపక్వాడ కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం చుట్టు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ పనిచేసే స్థలాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి మానసికోల్లాసాన్ని ఇస్తాయన్నారు. అలాగే ఆర్కే-7గని ఆవరణలో జరిగిన కార్యక్రమంలో గని మేనేజర్ జాఫర్ ఆధ్వర్యంలో పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాల్లో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఎస్‌ఓటుజీఎం సత్యనారాయణ, ఓసీ ప్రాజెక్టు అధికారి కవీంద్ర, డీజీఎం పర్సనల్ చిత్తరంజన్, డీవైజీఎం సివిల్ శ్రీనివాసరావు, ఐఈడీ ఫణి, పర్యావరణాధికారి వైకుంఠం పాల్గొన్నారు.

'స్వచ్ఛపక్వాడతో సత్ఫలితాలు'

మందమర్రి: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని శుభ్రత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని మందమర్రి ఏరియాజీఎం రాఘవులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సింగరేణి ఎస్‌అండ్‌పీసీ కార్యాలయంలో స్వచ్ఛపక్వాడ కార్యక్రమంలో భాగంగా పిచ్చిమొక్కలు చెత్తచెదారాన్ని తొలగించారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటుజీఎం వెంకటేశ్వర్లు, కేకేఓసీ ప్రాజెక్టు ఆఫీసర్‌రామ్మూర్తి, డివైజీఎం పర్సనల్ గోవిందరాజు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

నాణ్యమైన పనిముట్లను తెప్పించాలని వినతి



ఆర్జీ-1జీఎం విజయపాల్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న టీబీజీకేఎస్ నాయకులు

గోదావరిఖని: సింగరేణి ఆర్జీ-1లో ఉన్న అండర్‌గ్రౌండ్ గనులు, ఓపెన్‌కాస్టు, డిపార్ట్‌మెంట్‌లకు నాణ్యత కలిగిన పనిముట్లను తెప్పించాలని టీబీజీకేఎస్ యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో జీఎం విజయపాల్‌రెడ్డిని టీబీజీకేఎస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అండర్‌గ్రౌండ్ గనులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట్‌మెంట్‌ల్లో వాడుతున్న పనిముట్లు నాణ్యత లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సపోర్ట్‌మెన్, కోల్ కట్టర్స్ వాడుతున్నటువంటి డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు నాసిరకం వాడుతున్నారని, వాటిని రీకండీషన్ చేస్తూ మళ్లీ వాడాలని కార్మికులకు ఇస్తున్నందున ఆరాడ్స్, బిట్లు విరిగిపోవడం జరుగుతుందని తెలిపారు. ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ వాహనాలకు ఆపరేటర్లు కూర్చుండే సీట్లుపాడైపోయాయని, వాటిని మార్చాలని, ఆయిల్ లీకేజీ అవుతున్నాయని, భూగర్భ గనుల్లో ఉన్న పంపులు, వాటికి సంబంధించిన స్పేర్ వాచర్స్, నట్లు, బోలోల్ట్స్, బేరింగ్స్ వాటికి సంబంధించి మెటీరియల్స్ అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. అలాగే గంగానగర్ బ్రిడ్జి నుంచి వన్ ఇంక్లైన్, 11ఇంక్లైన్ టర్నింగ్ వరకు వీధి లైట్లు వెలగడం లేదని, వాటిని మరమ్మతు చేయాలని, కార్మికకాలనీలకు గోదావరినీళ్లను సరఫరా చేయాలని, తదితర పది డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంచాల తిరుపతి, గండ్ర దామోదర్‌రావు, ఏలేశ్వరం సత్యనారాయణ, బేబి శ్రీనివాస్, నాయిని శంకర్, దాసరి నారాయణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఇరుగు.. పొరుగు..

'వెంకట్రావ్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు'

భూపాలపల్లిటౌన్: టీబీజీకేఎస్ నేత వెంకట్రావ్‌ను విమర్శించే నైతికహక్కు ఐఎన్‌టీయూసీ నాయకుడు పసునూటి రాజేందర్‌కు లేదని ఆ సంఘం బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాటాడారు. గతంలో ఐఎన్‌టీయూసీలో పనిచేసిన వెంకట్రావు ఆ సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కార్మికుల కోసం ఎంతో పనిచేశారని అన్నారు. అలాగే వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడేనని గుర్తుచేశారు. ఆరోపణలు చేసేముందు ఆలోచించి చేయాలన్నారు. లేకపోతే కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్మిక వర్గ ప్రయోజనాల కోసమే టీబీజీకేఎస్‌లోకి వచ్చారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు కొక్కుల తిరుపతి, ఓదెలు పాల్గొన్నారు.

పదో వేజ్‌బోర్డుపై ఎడతెగని చర్చలు

ఆంధ్రజ్యోతి, మంచిర్యాల: బొగ్గు గని కార్మికుల పదో వేతన ఒప్పందంపై జేబీసీసీఐ-10 చర్చలు శుక్రవారం ఎడతెగకుండా సాగాయి. 2016 జూలై 1 నుంచి అమలు పదో వేజ్‌బోర్డు అమలు కావాల్సి ఉంది. శనివారం ఉదయం వరకు చర్చలు కొనసాగే అవకాశం ఉంది. గత వేజ్‌బోర్డు కంటే ఎక్కువగా వేతనాలు పెంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. యాజమాన్యం 15శాతం మాత్రమే అంటే కనీస ప్రయోజనం రూ.3,674 ఉంటుంది.

యూనియన్లు మాత్రం 25 శాతంకు పైగానే అంటే రూ.6124 ఉండాలని అంటున్నారు. అలాగే గతంలో 4శాతం బేసిక్ మీద ప్రత్యేక అలవెన్స్ ఇచ్చారు. దానిని ఇప్పుడు మైనస్ చేసి ఇస్తామంటున్నారు. అయితే కార్మిక సంఘాలు ఆ నాలుగు శాతంను మైనస్ చేయకుండా, చేస్తే 29 శాతం జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.మొత్తానికి శనివారం ఉదయం వరకు చర్చలు పూర్తి చేసి ఒప్పందం చేసుకోవాలని యాజమాన్యాలు భావిస్తున్నట్లు సమాచారం.

9వ వేతన ఒప్పందంలో కనీస ప్రయోజనం రూ. 3,513

2016 జూన్ 30తో ముగిసిన 9వ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందంలో కనీస ప్రయోజనం కార్మికులకు రూ.3,513 జరిగిన దాఖలాలున్నాయి. అదే 8వ వేతన ఒప్పందంలో రూ.1,808 ప్రయోజనం జరిగింది. మొత్తానికి పదో వేతన ఒప్పందంలో 15 శాతం వేతనాలు పెరిగితే 3,674 రూపాయలు, 16 శాతం అయితే రూ.3919, అదే 17 శాతం అయితే 4164 రూపాయలు 18 శాతానికి 4409 రూపాయలు పెరగనున్నాయి. 19 శాతం పెరిగితే 4654 రూపాయలు, 20 శాతానికి రూ. 4899 రూపాయలు, 25 శాతం అయితే రూ.6124 ప్రయోజనం ఉంటుంది. అయితే పెంచే దాని నుంచి 4 శాతం గతంలో ఇచ్చిన అధనపు అలవెన్సును బేసిక్ మీద మైనస్ చేస్తామని యాజమాన్యాలు అంటున్నాయి. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 29 శాతం ఇచ్చి అందులో కోత 4 శాతం విధించుకుంటే అప్పుడు కనీస ప్రయోజనం 25 శాతంగా రూ.6124 ఉండిపోతుందని సంఘాలు పేర్కొంటున్నాయి. కోల్ ఇండియా సీఎండీ సుతీర్థ బట్టాచార్యతో పాటు సింగరేణి డైరెక్టర్ పర్సనల్ జె పవిత్రన్‌కుమార్, జీఎం పర్సనల్ ఆనంద్‌రావు, ఏఐటీయూసీ నుంచి వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ నుంచి మంద నర్సింహరావు, హెచ్‌ఎంఎస్ నుంచి రియాజ్‌అహ్మద్, బీఎంఎస్ నుంచి లట్టి జగన్మోహన్‌లు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దేశ వ్యాప్తంగా 30 మందికి పైగా కార్మిక నాయకులు, అధికారులు ఆయా సబ్సిడరీల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ట్రెండ్




న్యూ లుక్.. నయా మోడల్

● అదరగొడుతున్న వాష్‌బేసిన్లు

● వివిధ రకాలలో రెజీన్‌బౌల్స్, గ్లాస్‌బౌల్స్, పవర్‌ట్యాప్స్, డైవర్ట్‌ట్యాప్స్‌ల అమ్మకాలు

గణేశ్‌నగర్: మారుతున్న కాలానికి అనుకూలంగా ఇంటీరియర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రతి ఒక్కరు తమ ఇంటిని, కార్యాలయాన్ని కొత్త లుక్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం రకరకాల వాష్‌బేసిన్స్, పవర్‌ట్యాప్స్, డైవర్ట్‌ట్యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఉన్నత, మధ్యతరగతి ప్రజలు ముందస్తుగానే ప్రణాళికతో నిర్మించుకునే ఇంటిలో అందంగా ఉండేందుకు వాష్‌బేషన్‌లను వాటికి అనుకూలమైన ట్యాప్స్‌ను అమర్చుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్టా, నేషియన్, క్లిమాసింక్, కన్స్‌వేక్షన్, నిమా, డెస్సా ఆఫ్ పెడల్ స్టాల్స్ లాంటి వాష్‌బేషన్‌లు, డ్యూరవిట్ వంటి ఇంపోర్ట్‌టెడ్ ఐటమ్స్ కూడా కరీంనగర్‌లో లభ్యమవుతున్నాయి. గ్రానైట్ రాయి పైన పెట్టేందుకు అందమైన రెజీన్‌బౌల్స్, గ్లాస్‌బౌల్స్‌తో పాటు పవర్‌ట్యాప్స్, డైవర్ట్‌ట్యాప్స్ వివిధ మోడల్స్‌లో కస్టమర్స్‌ను ఆకట్టుకునే విధంగా షాప్ యజమానులు అందుబాటులో ఉంచుతున్నారు. మామూలు వాష్‌బేషన్ రూ. 1,100 నుంచి 13 వేల వరకు అందుబాటులో ఉండగా బ్రాండెడ్, ఇంపోర్ట్‌టెడ్ వాటికి ధరలు వేలలో ఉండడం అతిశయోక్తి కాదు. పవర్‌ట్యాప్స్, డైవర్ట్‌ట్యాప్స్ వివిధ రకాల్లో ఉన్నటువంటి ట్యాప్స్ సుమారు 5 వేల రూపాయల నుంచి ఆపై చిలుకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లో స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్‌లలో అందరిని ఆకట్టుకునేందుకు ఇంపోర్ట్‌టెడ్ వాష్‌బేసిన్లు, ట్యాప్స్ ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్‌లో ప్రతీ ఒక్క ఇంపోర్ట్‌టెడ్ బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి రానున్నట్లు షాపు యజమానులు తెలిపారు. ప్రస్తుతం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కస్టమర్స్ కొత్తధనం కోసం ఎరురి చూస్తూ బ్రాండెడ్ ఐటమ్స్‌ను కోరుకుంటున్నారని ,వారికి అందుబాటులోకి తక్కువ ధరలకే బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంచుతున్నామంటున్నారు.





నాణ్యత గల వాష్‌బేసిన్లే అడుగుతున్నారు..

జి అనంతరెడ్డి, లక్ష్మి డీలర్స్ షాపు యజమాని

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అమ్మకాలు బాగున్నాయి. ఆనందంగా ఉంది. కస్టమర్లు వారికి నచ్చిన విధంగా వాష్‌బేసిన్లు, ట్యాప్స్‌లను వివిధ బ్రాండెడ్ కంపెనీలే అందుబాటులో ఉంచాం. హంథికేర్, జాకీవార్ లాం టి బ్రాండెడ్ కంపెనీల వాష్‌బేసిన్లు ఢిల్లీ, హైదరాబాద్ నగరాల నుంచి తీసుకొచ్చి వినియోగదారులకు అందిస్తున్నాం అమ్మకాలు పెరగడంతో ఆనందంగా ఉంది.


కమనీయం...


కనక సోమన్న కొండ అందాలు...

సోమన్న కొండపై గల ప్రకృతి అందాలు భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి... మెట్‌పల్లి డివిజన్‌లో అతిపెద్ద కొండపై కొలువైన కనకసోమేశ్వరుడిగా పేరుగావిస్తున్న సోమేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు పచ్చని వాతావరణం కనవిందు చేస్తోంది. గుట్ట ఎక్కే నుంచి మొదలు, మధ్య మధ్యలో, గుట్ట ఎక్కిన తరువాత కిందకు చూస్తే కనిపించే ప్రకృతి భక్తులను ఆకట్టుకుంటోంది. కొండ అందాలను 'ఆంధ్రజ్యోతి' తన కెమెరాలో ఇలా బంధించింది. -మల్లాపూర్



కొండపై గల కనకసోమేశ్వర ఆలయం వ్యూ



సోమేశ్వర దేవస్థానం



కొండ చుట్టూ ప్రకృతి అందాలు


ఆలయానికి వెళ్లే దారి


గుట్ట చుట్టూ పరుచుకున్న పచ్చదనం




ఆలయానికి వస్తున్న భక్తులు


చూపు తిప్పనివ్వని అందాలు...

నిజాం నిర్మించిన భవనం..

కళావిహీనం..

● శిథిలావస్థలో అనంతారం అతిథి గృహం... ● విలువైన ఫర్నీచర్ అపహరణ

ఇల్లంతకుంట : నిజాం ప్రభువుల కాలంలో నిర్మించిన అతిథి గృహం పాలకుల నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. అందులోని విలువైన వస్తువులు అపహరణ గురయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో 1960వ సంవత్సరంలో అతిథిగృహాన్ని నిర్మించారు. గ్రామంలో ప్రాజెక్టు నిర్మాణ సమయం లో అధికారులు ఈ అతిథి గృహంలోనే ఉండేవారు. గతంలో ఈ ప్రాంతానికి ఏ అధికారి, నాయకుడు వచ్చినా అతిథి గృహంలోనే బస చేసేవారు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అతిథి గృహ ఆవరణలోనే పోలీస్‌స్టేషన్ ఉండేది.. ఆర్అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల అతిథిగృహం నిరాదరణకు గురయ్యింది. దీంతో ఇందులో ఉన్న విలువైన టేకు మంచాలు, కుర్చీలు, ఇతర వస్తువులు అపహరణకు గురయ్యాయి. గ్రామస్థులు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. అతిథి గృహంలో ఉండే వాచ్‌మెన్‌ను సైతం ప్రాజెక్టుకు అనుసంధానం చేశారు. దీంతో ఆ గృహాన్ని పట్టించుకునేవారు కరువయ్యారు. మండలంలోని అనంతగిరి సమీపంలో రిజార్వాయర్ నిర్మిస్తున్న ప్రభుత్వం అనంతారం అతిథి గృహాన్ని కూడా బాగుచేసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని మండలవాసులు అభిప్రాయపడుతున్నారు.


శిథిలావస్థకు చేరిన అతిథి గృహం

అథితి గృహాన్ని బాగుచేయాలి


చల్ల నారాయణ, మాజీ నీటివినియోగదారుల సంఘు అధ్యక్షుడు



శిథిలావస్థలో ఉన్న అతిథి గృహాన్ని బాగుచేయాలి. మండలానికి ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. నిజాం ప్రభువుల కాలంలో నిర్మాంచిన భవనం శిథిలమై పోవడం బాధాకరం. భవనంలోని ఫర్నీచర్ అపహరణకు గురయ్యింది. స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకువెళ్లాం.

గత వైభవాన్ని పునరుద్ధరించాలి

బొల్గం రేణుక, సర్పంచ్ అనంతారం



అతిథి గృహానికి పూర్వవైభవం తీసుకరావాలి. మరమ్మతులు చేపడుతామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అతిథి గృహాన్ని బాగుచేస్తే సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అనంతగిరి రిజర్వాయర్‌కు సమీపంలో ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

నిరుపయోగంగా విశ్రాంతి భవనం

● మాయమైన ఫర్నీచర్ ● పట్టించుకోని అధికారులు

ధర్మారం : ధర్మారం మండల కేంద్రంలో రాష్ట్ర రహదారి పక్కన నిర్మించిన పంచాయతీరాజ్ శాఖ విశ్రాంతి భవనం వృథాగా ఉంది. 15 ఏళ్ల క్రితం అతిథి గృహాన్ని ప్రారంభించిన అతిథులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కనీసం పట్టించుకున్న వారే కరువయ్యారు. మండల కేంద్రంలో 10లక్షల రూపాలతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని 2002వ సంవత్సరంలో అప్పటి అటవీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. అప్పటి నుంచి అతిథి గృహాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. ఈ అతిథి గృహాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఈ భవనం ఉన్నప్పటికీ మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు సైతం ఉపయోగించలేదు. అకస్మికంగా మండల పర్యటనకు వచ్చిన మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల నాయకుల ఇళ్లల్లోకి వచ్చి వెళ్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు వారిని కలసి సమస్యలను విన్నవించలేకపోతున్నారు.

అదే విధంగా అతిథి గృహంలోని ఫర్నీచర్ మాయమైంది. ఈ ఫర్నీచర్ గురించి అనేక సార్లు మండల స్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకొక సారి జరిగే మండల సర్వసభ్య సమావేశాల్లో చాలాసార్లు ఈ అతిథి గృహం గురించి చర్చిస్తున్నా ఫలితం కానరావడంలేదు. వృథాగా ఉంటున్న ఈ అతిథి గృహంలో ఎక్కువగా పంచాయితీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అథితి గృహంలో అన్ని సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.




వృథాగా ఉన్న విశ్రాంతి భవనం

వినియోగంలోకి తీసుకురావాలి

సిరిపురం సత్యనారాయణ, ట్రస్మా నాయకుడు



వృథాగా ఉంటున్న గెస్ట్‌హౌస్‌ను వినియోగంలో తీసుకురావాలి. మండల పర్యటనుకు వచ్చిన మంత్రులు, ఉన్నతాధికారులకు ఈ గెస్ట్‌హౌస్ ఎంతో ఉపయోగపడుతుంది. అం తేకాకుండా ప్రైవేట్ సమావేశాలకు కూడా అ నువుగా ఉంది. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ఇక్కడి గెస్ట్‌హౌస్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.

మరమ్మతు చేయాలి

కాంపెల్లి రాజేశం, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు



ఈ అతిథి గృహాన్ని పూర్తి సాయిలో మరమ్మతు చేయించి అందులో ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని రాష్ట్ర రహదారిపై అందిరికి ఉపయోగపడేలా ఉన్న గెస్ట్‌హౌస్‌ను వినియోగించాలి.మండలానికి మంత్రులు వచ్చినప్పుడు వారికి వినతిపత్రాలు సమర్పించలేక పోతున్నాం. ఇందుకోసం చర్యలు తీసుకోవాలి.

జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

చంద్రప్రకాష్, ఇన్‌చార్జి ఎంపీడీవో



పంచాయతీరాజ్ గెస్ట్‌హౌస్‌ను వినియోగంలోకి తీపుకురావడం కోసం ఉమ్మడి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవల ఉమ్మడి జడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో దృష్టికి తీసుకెళ్లాం. వినియోగంలోకి తీసుకురావడానికి మరమ్మతుల కోసం నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రస్తుతం గెస్ట్‌హౌస్‌లో ఫర్నీచర్, మరమ్మతులకు కోసం ఎన్ని నిధులు అవసరమో అంచనా వేసి మళ్లీ ప్రభుత్వానికి నివేదిస్తాం.

జంబ్లింగ్ వర్డ్స్

1. LBOD ▸..........
2. SGNI ▸..........
3. FTLI ▸..........
4. CPYO ▸..........

జంతర్‌మంతర్

1. విలయంద్యా ▸..........
2. వేశంమాస ▸..........
3. కాగారారం ▸..........
4. వాదేయంల ▸..........

చెప్పగలరా?

ఆదిలో ఉన్నా
కానీ మదిలో లేను
యుగంలో ఉన్నా
కానీ సగంలో లేను
నీవులో ఉన్నా కానీ నీరులో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో
చెప్పగలరా?

సూక్తి

తెలియని
విషయం గురించి
మాట్లాడటం అంటే -
నీ అవివేకాన్ని
బయటపెట్టుకోవడమే!

చుక్కలు కలపండి



World Photography Day

స్మైల్ ప్లీజ్





ఇంటి పండుగైనా.. బంధువుల ఇంట వేడుకైనా.. నలుగురు కలిసిన ఏ వేళైనా.. ఫొటో క్లిక్‌మంటుంది. అందమైన జ్ఞాపకం కెమెరా కన్నుల్లో మరింత అందంగా ముస్తాబవుతుంది. ఎన్నో భావాలకు, మరెన్నో మధురానుభూతులకు సాక్ష్యంగా నిలిచేది ఫొటో. ప్రకృతి అందాలు, పక్షుల సోయగాలు, సెలయేళ్ల హొయలు, నదీనదాల పరవళ్లు, ఆకాశ అద్భుతాలు, నేలమ్మ ఆనందాలు.. అన్నింటినీ ఇట్టే బంధించేస్తుంది కెమెరా. ఇప్పుడెందుకు ఫొటో ముచ్చట్లు అంటే.. ఈ రోజు 'ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం'!

సెల్ఫీ.. సెన్సేషన్ సృష్టించినా.. గ్రూపీ.. గ్రూపులు కట్టినా.. ఫొటోకు సాటి రావు. మానవ జీవితంలో ఫొటోగ్రఫీకి విడదీయలేని అనుబంధం ఉంది. దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో పారిస్‌లో నలుపు, తెలుపులతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్తపుంతలు తొక్కుతోంది.

రెండు గ్రీకు పదాల కలయికే 'ఫొటోగ్రఫీ'. ఫొటో అంటే కాంతి, గ్రఫీ అంటే గీయడం అని అర్థాలు. 'ఫొటోగ్రఫీ' అంటే.. కాంతితో చిత్రాన్ని గీయడం.

ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ జె.ఎమ్. డాగ్యూరే, జోసెఫ్ నైస్‌ఫొరెలు 1837లో 'ఫొటోగ్రఫీ ప్రాసెస్'ను ప్రపంచానికి పరిచయం చేశారు. 'ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' డాగ్యూరే రూపొందించిన 'ఫొటోగ్రఫీ ప్రాసెస్'ను అధికారికంగా గుర్తించింది. ఆ తర్వాత 1839, ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం 'ఫొటోగ్రఫీ ప్రాసెస్' పేటెంట్ హక్కులను సొంతం చేసుకుని, ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుతున్నారు.

మనదేశంలో 1857 వరకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. 1977 ముందు వరకు బ్రిటీష్ వాళ్లు, జమీందారులు, సిపాయిలు మాత్రమే ఫొటోలు తీసుకునేవారు. ఆ తర్వాత ఇది సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. లాలా దీనదయాళ్ భారత్‌లో తొలిసారిగా 'ఫొటోగ్రఫీ'కి శ్రీకారం చుట్టారు.

1860లో నలుపు, తెలుపు రంగుల ఫొటోలు కాస్త రంగుల్లోకి మారిపోయాయి. జేమ్స్ క్లార్క్ మ్యాక్స్‌వెల్ 'కలర్ ఫొటో'లకు ప్రాచుర్యం తెచ్చాడు.

- 1988లో మొదటి డిజిటల్ కెమెరా (ఫ్యుజీ డీఎస్-1పీ) అందుబాటులోకి వచ్చింది. ఫొటోను కంప్యూటరైజ్డ్ ఫైల్‌లో నిక్షిప్తం చేసుకునే సౌకర్యం వచ్చింది.
- మొదటి డిజిటల్ కెమెరాలో 1.4 మెగా పిక్సల్స్ మాత్రమే ఉండేది. ఆ కెమెరా ధర 10 వేల డాలర్లు.

స్మార్ట్ ఫోన్ రాక ముందు... ఎంతోమంది మెడలో కెమెరా వేసుకుని, లెన్స్ జూమ్ చేస్తూ.. తమకు ఇష్టమైన వాటిని ఫొటోలు తీస్తుండేవారు. అదో గొప్ప కళగా భావించేవారు. రాను రాను జనాలు కెమెరాలు కొనడం మానేశారు. కానీ ఆనాటి తరం కెమెరాల నుంచి ఈ నాటి అత్యాధునిక కెమెరాల వరకు అన్నింటికి చోటు కల్పిస్తూ హర్యానాలోని చక్కర్‌పుర్‌లో 'వింటేజ్ కెమెరా మ్యూజియం' ఇటీవలే ప్రారంభమంది. మనదేశంలోనే ఇది అతి పెద్దది కావడం విశేషం. దాదాపు ఇందులో 700 కెమెరాలు ప్రదర్శనకు ఉంచారు. 100 ఏళ్ల నాటి కెమెరాలను కూడా ఇక్కడ చూడొచ్చు. ఆదిత్యా ఆర్య అనే ఫొటోగ్రాఫర్ వీటిని సేకరించారు.




ప్రపంచంలోనే అతి ఎక్కువ ధర పలికిన కెమెరా 'డాగ్యురే టైప్'. ఇది 168 సంవత్సరాల క్రితం నాటిది. దీని ధర దాదాపు లక్షా ముప్పై రెండు వేల డాలర్లు కావడం విశేషం.

ఔనా!



కాకుల గుంపును 'మర్డర్' అంటారు.

బొమ్మ గీయండి



మీకు తెలుసా?



ఉరుములకు ఆడవారి కన్నా మగవారే 5 రెట్లు ఎక్కువ ఉలిక్కిపడతారు.

టంగ్ ట్విస్టర్స్

1. How many yaks could a yak pack pack if a yak pack could pack yaks?
2. There's a sandwich on the sand which was sent by a sane witch.
3. There was a little witch which switched from Chichester to Ipswich.

నవ్వుల్ నవ్వుల్

టీచర్ : ఏమ్మా! రాణీ! స్కూలుకు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి?

రాణి : మా నాన్నగారు రోడ్డు చూసుకుంటూ వెళ్లమన్నారు టీచర్! రోడ్డంతా చూస్తూ వచ్చేసరికి ఈ సమయమైంది.


టీచర్ : !!!!!!!!!!

రంగు వేయండి



క్రాస్ వర్డ్

music sound voice sports
editing reports weather announce



జవాబులు

చెప్పగలరా? : ఆయువు
జంబ్లింగ్ వర్డ్స్ : 1. BOLD 2. SIGN 3. LIFT 4. COPY
జంతర్‌మంతర్ : 1.విద్యాలయం 2. సమావేశం 3. కారాగారం 4. దేవాలయం

విజయవంతమైన 2వ వారం



సంధ్య 35 ఎంఎం ఎ/సి -ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

మల్లిఖార్జున 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

SVC Cinemas **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 6.00,9.00

SVC Cinemas **సంగీత** - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30

PRASADS 11.00,2.00,7.45,10.45

PVR Cinemas Inorbit Mall మాదాపూర్ - 1.40,10.40

PVR Cinemas RK Complex బంజారాహిల్స్ - 10.50,4.10

PVR Cinemas Central Mall పంజాగుట్ట ఎ/సి - 1.45,10.30

PVR Cinemas Froum Mall 11.05,4.20,7.30,10.45

INOX GVK One Mall ఎ/సి - 1.35,4.25,10.15

INOX M.P. Mall Kachiguda కాచిగూడ ఎ/సి - 4.30,10.30

BR Cinemas Ameerpet అమీర్‌పేట్ - 4.20,10.20

BR Cinemas Shameerpet శామీర్‌పేట్ - 10.20PM

Cinépolis Kukatpally ఎ/సి - కూకట్‌పల్లి 2.15,7.40

Cinépolis CCPL - Malkajgiri ఎ/సి - మల్కాజ్‌గిరి 1.35,7.40

Cinépolis Attapur అత్తాపూర్ 10.20,4.20,7.15

శ్రీరాములు - మూసాపేట 11.30,2.30,6.30,9.30

సినీటౌన్ మల్టీప్లెక్స్ ఎ/సి - మియాపూర్ 11.15,6.15

శివ మల్టీప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.15

షా మల్టీప్లెక్స్ ఎ/సి - హెచ్ఎంటి చింతల్ 2.15,9.15

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

మంజు ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

SVR శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00

భుజంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00

ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

శ్రీకృష్ణ 70 ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

విష్ణు ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

SVC Cinemas **ఈశ్వర్** - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00

కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

ASIAN GPR Multiplex Kukatpally ఎ/సి - 10.50,4.30,10.20

ASIAN Cinemas Attapur 10.50,4.30,7.30

ASIAN Radhika Movieplex Kapra కాప్రా - 10.50,4.25,10.20

ASIAN Cine Square Uppal 10.40,1.40,7.40,10.30

Cine Planet 10.35,4.25,7.10

Miraj Cinemas ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 10.30,7.40

T ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,6.00

HVK Multiplex 11.00,2.00,10.20

ASIAN Cinemas హన్మకొండ - 10.40,4.30,10.25

GEETHA ASIAN నిజామాబాద్ - 1.40,4.30,7.40

SVC Cinemas ఎ/సి - కరీంనగర్ 4.30,10.25

- వరంగల్ 12.10,3.15,6.25,9.40

గెలాక్సీ ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00

SVసినీస్క్వేర్ - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00

స్వప్న 70 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00

వెంకటేశ్వర - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

సత్యం ఎ/సి - అమీర్‌పేట్ 11.45,2.45,6.45,9.45

శివరంజిని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00

కళ్యాణి 70 ఎ/సి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00

వైజయంతి 70 ఎ/సి - నాచారం 11.00,2.00,6.00,9.00

లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - శంషాబాద్ 11.30,2.15,6.30,9.15

వెంకటసాయి 70 ఎ/సి - కీసర 11.00,2.00,6.00,9.00



శ్రీమయూరి

70 ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.15,2.15

లక్ష్మీకళా - మూసాపేట్ | సినీప్లానెట్ ఎ/సి - కొంపల్లి
సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్ | ఎంక్యూబ్ - అత్తాపూర్

వెంకట్రామా - వరంగల్ | పవన్ ఎ/సి - నిజామాబాద్ | భువనేశ్వరి - ఐజా
రాజా డీలక్స్ - కరీంనగర్ | సాయికృష్ణ - కోదాడ | కిన్నెరసాని - ఖమ్మం
బృందావన్ - వనపర్తి | అలంకార్ - సూర్యాపేట | శ్రీనివాస - తాండూర్
మహేశ్వరి - మహబూబ్‌నగర్ | శ్రీనివాస - ఆమన్‌గల్ | SSV గణేష్ - షాద్‌నగర్
కృష్ణ ఎ/సి - సత్తుపల్లి | లక్ష్మీ ఎ/సి - శంకర్‌పల్లి

Contact Nos. 9391013613 / 9849051354

నేడే చూడండి



అంజలి 70 ఎంఎం ఎ/సి - సికింద్రాబాద్

11.15,2.15,6.15,9.15

లక్ష్మీకళ సినీప్రైడ్ మల్టీప్లెక్స్ - మూసాపేట్

రాఘవేంద్ర కాంప్లెక్స్ ఎ/సి - మల్కాజ్‌గిరి

Contact - 9296509333



శ్రీమయూరి

70 ఎంఎం ఎ/సి
ఆర్.టి.సి క్రాస్ రోడ్స్
6.15,9.15

నేడే చూడండి



దేవి

70 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్
11.00,2.15,5.45,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

మహాలక్ష్మి 70 ఎంఎం ఎ/సి - కొత్తపేట్ 11.00,2.00

శివపార్వతి 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.15,2.15,6.15,9.15

వెంకటాద్రి 70 ఎంఎం ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్ 1.00,3.30,8.15,10.45
PVR మాదాపూర్ 11.35,2.20,7.35,10.20
PVR బంజారాహిల్స్ 1.50,7.45,11.00
PVR - పంజాగుట్ట 4.55,7.40,10.20
PVR కూకట్‌పల్లి 11.10,1.50,5.00,7.35,10.50
INOX బంజారాహిల్స్ 11.00,4.40,7.20,10.00
INOX - కాచిగూడ 10.20,5.25,9.50
Cinemas AMEERPET - అమీర్‌పేట్ 11.00,1.50,7.40
Cinemas SHAMEERPET ఎ/సి - శామీర్‌పేట్ 1.50,7.40
Cinépolis - కూకట్‌పల్లి 11.40,2.15,7.50
Cinépolis - మల్కాజ్‌గిరి 11.00,2.20,7.55,10.45
Cinépolis - అత్తాపూర్ 11.10,2.00,7.35
Cine Planet ఎ/సి - కొంపల్లి 10.50,4.00,7.40
- దిల్‌సుఖ్‌నగర్ 11.40,2.20,7.40
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,2.15,9.15
ASIAN సినీస్క్వేర్ - ఉప్పల్ 11.00,4.50,7.50
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి 10.50,4.50
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్ 4.40,10.40
ASIAN RADHIKA రాధిక ఎ/సి - కాప్రా 1.50,7.40
HVK MULTIPLEX - ఎల్.బి.నగర్ 11.15,4.45,10.15
ASIAN శ్రీదేవిమాల్ ఎ/సి - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ ఎ/సి - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్

లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.15,2.30,9.30
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 1.50,4.30,7.10
సినీటౌన్ ఎ/సి - మియాపూర్ 11.30,6.30,9.30
గంగా మల్టీప్లెక్స్ ఎ/సి - గడ్డిఅన్నారం 2.15,9.15
షెహన్ షా - హెచ్‌ఎంటి చింతల్ 11.30 AM
స్వప్న ఎ/సి - అబిడ్స్ 11.30,2.30,6.00,9.00
గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15
అంబ - మెహిదీపట్నం 11.15,2.15,6.15,9.15
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
సాయిపూజ - సూరారం 11.00,2.00,6.00,9.00

జెమిని కాంప్లెక్స్ - వరంగల్ | శ్రీదేవి 70 ఎ/సి - నిజామాబాద్
సుందర్ మ్యాక్స్ - ఖమ్మం | కృష్ణప్రియ ఎ/సి - కోదాడ
సాయికృష్ణ - కరీంగనగర్ | దుర్గా కళామందిర్ - జగిత్యాల
శ్రీనివాస - మహబూబ్‌నగర్ | విశ్వరూప ఎ/సి - కొత్తగూడెం

విజయవంతమైన 2వ వారం



సంధ్య 70 ఎంఎం ఎ/సి- ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

భ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 1.45,8.15
PVR మాదాపూర్ - 11.05,2.10,7.45
PVR బంజారాహిల్స్ - 10.25,4.25
PVR పంజాగుట్ట - 12.00,4.10
PVR 10.35,1.15,7.25,10.15
INOX బంజారాహిల్స్ - 4.25,10.25
INOX కాచిగూడ - 4.30,10.30
Cinemas AMEERPET అమీర్‌పేట్ - 10.20,5.00
Cinemas SHAMEERPET శామీర్‌పేట్ - 2.20,7.50
Cinépolis కూకట్‌పల్లి ఎ/సి - 1.55,7.30
Cinépolis మల్కాజ్‌గిరి - 11.10,5.00,10.55
Cinépolis అత్తాపూర్ ఎ/సి - 1.55,7.30
ASIAN కూకట్‌పల్లి - 1.40,7.40
ASIAN అత్తాపూర్ ఎ/సి - 1.40,7.20
ASIAN RADHIKA కాప్రా ఎ/సి - 4.40,10.40
ASIAN ఉప్పల్ - 10.50,4.30,10.30
Cine Planet కోంపల్లి - 1.25,4.15,10.15
- దిల్‌సుఖ్‌నగర్ 10.45,5.15
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,6.15
MULTIPLEX ఎ/సి - 2.00,4.40,7.30
ASIAN హన్మకొండ - 1.40,7.40
GEETHA ASIAN నిజామాబాద్ - 1.30,10.20
కరీంనగర్ - 6.15,9.15
వరంగల్ - 12.40,3.45,9.20

లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట 11.15,2.45,6.15,9.45
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 2.00,4.50,7.40
సినీటౌన్ మల్టీప్లెక్స్ ఎ/సి - మియాపూర్ 2.15,9.45
గంగ మల్టీప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 2.15PM
షెహెన్ షా 70 ఎ/సి - హెచ్‌ఎంటి చింతల్ 2.30,9.30
రాఘవేంద్ర - మల్కాజ్‌గిరి 11.152.15,6.15,9.15
శ్రీలత - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీనివాస 70 ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
స్వప్న 35 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00
జగదాంబ ఎ/సి - ఘట్‌కేసర్ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
జ్యోతి ఎ/సి - ఐడిఏ బొల్లారం 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
విమల్ ఎ/సి - బాలానగర్ 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీ కళామందిర్ ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

వినాయక చవితి శుభాకాంక్షలతో... "పెళ్ళిచూపులు" ఫేమ్
"విజయ్ దేవరకొండ" నటించిన
YOUTHFUL ENTERTAINER

ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల



శ్రీమయూరి

70 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

లక్ష్మీకళ - మూసాపేట్
ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
ASIAN జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
ASIAN ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్
ASIAN RADHIKA రాధిక ఎ/సి - కాప్రా
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
ASIAN షా షహెన్‌షా ఎ/సి - చింతల్
PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
PVR సెంట్రల్ మాల్ ఎ/సి - పంజాగుట్ట
PVR ఫోరం మాల్ ఎ/సి - కూకట్‌పల్లి
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
INOX ఎం.పి మాల్ ఎ/సి - కాచిగూడ
Cinemas AMEERPET బిగ్‌సినిమాస్ ఎ/సి - అమీర్‌పేట్

Cinemas SHAMEERPET లియోనియో ఎ/సి - శామీర్‌పేట్
Cinépolis మంజీరా మాల్ ఎ/సి - కూకట్‌పల్లి
Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్
TIVOLI కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్
Cine Planet మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
Cinetown సినీటౌన్ ఎ/సి - మియాపూర్
MULTIPLEX విజయలక్ష్మి ఎ/సి - ఎల్.బి.నగర్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
ప్రతిమ ఎ/సి - కరీంనగర్
ఎస్2 సినిమాస్ - వరంగల్

మరియు మీ అభిమాన థియేటర్లలో

KFC ENTERTAINMENT

నేడే చూడండి



తెలుగు వెర్షన్

సప్తగిరి 70 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి.క్రాస్‌రోడ్స్ 11.00,2.00,6.00,9.00

శ్రీకృష్ణ - మహబూబ్‌నగర్ | తిరుమల - కరీంనగర్ | ఆదిత్య 70 ఎంఎం - ఖమ్మం

ఇంగ్లీష్ వెర్షన్

తారకరామ 70 ఎంఎం ఎ/సి - కాచిగూడ
11.00,2.00,6.00,9.00

ప్రసాద్ మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్ 10.45,1.00,3.15,5.30,11.00	సినీపోలీస్ మంజీరామాల్ - కూకట్‌పల్లి 11.30,2.10,4.55,7.40,10.20	సినీటౌన్ ఎ/సి - మియాపూర్ 11.30AM & 6.30PM
పివిఆర్ ఫోరంమాల్ - కూకట్‌పల్లి 11.00,1.35,2.55,4.50,7.45,10.40	సినీపోలీస్ మంత్రమాల్ - అంత్తాపూర్ 11.40,2.00,4.55,7.25,9.45	టివోలీ సినిమాస్ - సికింద్రాబాద్ 11.00AM & 4.30PM
పివిఆర్ సెంట్రల్‌మాల్ - పంజాగుట్ట 11.10,1.40,5.00,10.20	సినీపోలీస్ సిసిపిఎల్ - మల్కాజ్‌గిరి 12.00,2.20,4.55,7.50,9.50	ఏషియన్ ఎంక్యూబ్ - అత్తాపూర్ 11.00AM & 7.45PM
పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్ - మాదాపూర్ 10.30,2.25,7.40,10.30	బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట 11.30,5.00,10.50PM	ఏషియన్ సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్ 1.50 & 10.40PM
పివిఆర్ ఆర్.కె కాంప్లెక్స్ - బంజారాహిల్స్ 1.35 & 8.00PM	బిగ్‌సినిమాస్ లియోనియో - శామీర్‌పేట్ 12.00,5.20,10.40PM	ఏషియన్ లక్ష్మీకళ సినీప్రైడ్ - మూసాపేట 2.30 & 9.20PM
ఐనాక్స్ జివికె మాల్ - బంజారాహిల్స్ 10.35,2.10,5.30,7.45,11.00	మీరజ్ శాలినీశివాని - దిల్‌సుఖ్‌నగర్ 5.10,7.50,10.30PM	ఏషియన్ శ్రీదేవి మాల్ - హన్మకొండ
ఐనాక్స్ ఎంపి మాల్ - కాచిగూడ 10.20,3.05,8.00,10.20	సినీప్లానెట్ ఎ/సి - కొంపల్లి 11.00AM & 10.25PM	ఏషియన్ గీతా ఉషాప్రసాద్ - నిజామాబాద్
		ఎస్2 సినిమాస్ మల్టీప్లెక్స్ - వరంగల్

హిందీ వెర్షన్:

సంతోష్ 70 ఎంఎం - అబిడ్స్ 11.30,2.30,6.15,9.15 | **శ్రీరామా ఎ/సి - బహదూర్‌పుర** 11.30,2.30,6.00,9.00

ఇంద్ర స్వప్న మాల్ - బీదర్ | ముక్తా ఎ2 సినిమాస్ - గుల్బర్గా | శెట్టి మల్టీప్లెక్స్ - గుల్బర్గా | మీరా సినిమా - గుల్బర్గా

A WARNER BROS. PICTURES RELEASE

నేడే చూడండి



పద్మావతి సినీప్లెక్స్ ఎ/సి - కాచిగూడ 11.30,2.30

- PRASADS ఎ/సి - ఎన్.టి.ఆర్ గార్డెన్ 11.45AM, 11.00PM
- PVR ఇన్ ఆర్బిట్‌మాల్ ఎ/సి - మాదాపూర్ 11.00,4.55,10.50
- PVR ఆర్.కె. కాంప్లెక్స్ ఎ/సి - బంజారాహిల్స్ 11.00 PM
- PVR సెంట్రల్ మాల్ ఎ/సి - పంజాగుట్ట 11.00,2.40,7.55
- PVR ఫోరమ్ మాల్ - కూకట్‌పల్లి 11.55,2.40,5.25,10.50
- INOX జి.వి.కె. మాల్ ఎ/సి - బంజారాహిల్స్ 10.40,7.35
- INOX ఎం.పి మాల్ ఎ/సి - కాచిగూడ 10.55,7.15
- Cinemas AMEERPET బిగ్ సినిమాస్ ఎ/సి - అమీర్‌పేట్ 10.40,4.40
- Cinemas SHAMEERPET లియోనియో ఎ/సి - శామీర్‌పేట్ 10.40,4.40
- Cinépolis మంజీరా మాల్ - కూకట్‌పల్లి 11.20,4.55,10.30
- Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి 2.20, 7.15
- Cinépolis మంత్రామాల్ ఎ/సి- అత్తాపూర్ 10.40,3.50,10.20
- TIVOLI కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్ 11.00, 4.40
- మీరజ్ శాలిని శివాని ఎ/సి- దిల్‌సుఖ్‌నగర్ 1.35,10.15
- ASIAN ఎంక్యూబ్ ఎ/సి- అత్తాపూర్ 11.00,4.50

ఇంద్ర స్వప్న మాల్ ఎ/సి - బీదర్ | శెట్టి మల్టీప్లెక్స్ ఎ/సి - గుల్బర్గా
ముక్తా ఎ2 ఎ/సి - గుల్బర్గా | మీరజ్ సినిమాస్ ఎ/సి - గుల్బర్గా

RAGHUVARAN IS BACK

ఈనెల **25**న బ్రహ్మాండమైన విడుదల




సప్తగిరి 70 ఎంఎం ఎ/సి ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్	PVR ఎ/సి - పంజాగుట్ట	Cine Planet ఎ/సి - కొంపల్లి
లక్ష్మీకళ - మూసాపేట్	PVR ఎ/సి - కూకట్‌పల్లి	మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి	INOX - బంజారాహిల్స్	ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్	INOX ఎ/సి - కాచిగూడ	Cinetown సినీటౌన్ - మియాపూర్
ASIAN రాధిక ఎ/సి - కాప్రా	AMEERPET ఎ/సి - అమీర్‌పేట్	MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్	ఎ/సి - శామీర్‌పేట్	ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
ASIAN షా షహెన్‌షా - చింతల్	Cinépolis ఎ/సి - కూకట్‌పల్లి	GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
PRASADS - ఎన్.టి.ఆర్ గార్డెన్	Cinépolis CCPL - మల్కాజ్‌గిరి	SVC ప్రతిమ - కరీంనగర్
PVR ఎ/సి - మాదాపూర్	Cinépolis ఎ/సి - అత్తాపూర్	ఎస్2 - వరంగల్
PVR ఎ/సి - బంజారాహిల్స్	TIVOLI - సికింద్రాబాద్	GLOBAL CINEMAS

మరియు మీ అభిమాన థియేటర్లలో

SUCCESSFULL YOUTHFUL HIT...



అంజలి ఎ/సి - సికింద్రాబాద్

PVR ఎ/సి - కూకట్‌పల్లి	Cinépolis ఎ/సి - కూకట్‌పల్లి
ఎ/సి - అమీర్‌పేట్	Cine Planet ఎ/సి - కొంపల్లి
అలంకార్ 70 ఎ/సి - సూర్యాపేట	విశ్వరూప 70 ఎ/సి - కొత్తగూడెం
లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - శంకరంపేట్	రాజా డీలక్స్ ఎ/సి - కరీంనగర్
తిరుమల 70 ఎంఎం ఎ/సి - గజ్వేల్	ASIAN శ్రీదేవి ఎ/సి - హన్మకొండ
శ్రీనివాస 70 ఎంఎం ఎ/సి - ఆమన్‌గల్	GEETHA ASIAN గీతా ఎ/సి - నిజామాబాద్

త్వరలో: వెంకటేశ్వర ఎ/సి - మర్రిపెడ, వెంకటేశ్వర - తిరుమలగిరి

తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్న BLOCKBUSTER



సుదర్శన్

35 - ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.15,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 6.00,9.00

PRASADS 11.30,5.00,8.15	ఇసిఐఎల్ - 2.15,9.15
PVR - మాదాపూర్ 1.00,7.25	INOX - బంజారహిల్స్ 2.25,7.25
PVR - బంజారాహిల్స్ 4.00PM	INOX ఎంపి - కాచిగూడ 4.20PM
PVR - పంజాగుట్ట 11.00AM, 7.15PM	ASIAN - కూకట్‌పల్లి 7.30PM
PVR - కూకట్‌పల్లి 11.00,7.45,10.30	ASIAN - అత్తాపూర్ 1.30PM
Cinemas AMEERPET ఎ/సి - అమీర్‌పేట్ 7.30PM	ASIAN RADHIKA - కాప్రా 1.40,7.30
Cinépolis ఎ/సి - కూకట్‌పల్లి 4.50PM	ASIAN - దిల్‌సుఖ్‌నగర్ 2.00,6.00
Cinépolis - మల్కాజ్‌గిరి 4.40PM	MULTIPLEX - ఎల్‌బినగర్ 2.00,7.30
Cinépolis ATTAPUR - అత్తాపూర్ 7.35PM	Cinetown - మియాపూర్ 2.30PM
TIVOLI 11.00,10.00PM	ASIAN - హన్మకొండ - 4.50PM
Cine Planet - కొంపల్లి 1.50,7.40PM	GEETHA ASIAN నిజామాబాద్ - 4.40PM
మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్ 4.40PM	ఎస్2 సినిమాస్ - 2.05,7.35
ASIAN - ఉప్పల్ 1.45,7.45	

- లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.30,2.30,6.15
- విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
- మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
- శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
- జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
- శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.00,2.00,6.00,9.00
- సుష్మ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
- మహేశ్వరి- మహేశ్వరం 11.00,2.00,6.00,9.00

SVC ప్రతిమ - కరీంనగర్ | SVC దేవి - జనగాం | SVC రామకృష్ణ - షాద్‌నగర్

వరంగల్
రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
జయశ్రీ ఎ/సి - నర్సంపేట్

ఖమ్మం
వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
సీతారామా - మణుగూరు

కరీంనగర్
తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
బాలాజీ ఎ/సి - జగిత్యాల

నిజామాబాద్
విజయ ఎ/సి - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
వెంకటేశ్వర - బోధన్

మహబూబ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
వెంకటేశ్వర - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
పరమేశ్వరి - కొత్తకోట

నల్గొండ
తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
తిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
రంగ ఎ/సి - కోదాడ

ఆదిలాబాద్
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్

మెదక్
సీతారామ ఎ/సి- సిద్దిపేట
రుక్మిణి ఎ/సి - సంగారెడ్డి
మోహన్ -జహీరాబాద్


రంగారెడ్డి
లక్ష్మి ఎ/సి - తాండూర్
భవాని ఎ/సి - పరిగి

అరవింద్‌కు ఫొటోలోని వ్యక్తి ఏమవుతారు?

మెంటల్ ఎబిలిటి

(1 - 5): ఒక కోడ్ భాషలో NATIONALను 86523867 గాను, VOLUME ను 937401 గాను రాశారు. ఈ కోడ్ భాష ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి

1. **'LIMIT' కు సరైన కోడ్?**
ఎ) 27052 బి) 72025 సి) 52702 డి) ఏదీకాదు
2. **'ATTENTION' కు సరైన కోడ్?**
ఎ) 655185238 బి) 618555832
సి) 688532551 డి) ఏదీకాదు
3. **'LOVE' కు సరైన కోడ్?**
ఎ) 1379 బి) 3179 సి) 7391 డి) ఏదీకాదు
4. **'UNIT' కు సరైన కోడ్?**
ఎ) 4825 బి) 2458 సి) 8542 డి) ఏదీకాదు
5. **MOVE కు సరైన కోడ్?**
ఎ) 0391 బి) 3190 సి) 1903 డి) ఏదీకాదు
6. **4, 22, 108, 430, 1288, ------------**
ఎ) 2579 బి) 2574 సి) 2457 డి) 2547
7. **8, 3, 2, 3, 10, --------**
ఎ) 56 బి) 64 సి) 49 డి) 96
8. **10, 9, 20, 57, 232, ----------**
ఎ) 1155 బి) 1165 సి) 1175 డి) 1150
9. **85, 40, 69, 54, 72, 14, 56, ----------**
ఎ) 40 బి) 48 సి) 86 డి) 30
10. **13, 18, 31, 49, 80, --------**
ఎ) 192 బి) 129 సి) 921 డి) 219
11. **కింది రేఖాచిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి?**



ఎ) 12 బి) 13 సి) 15 డి) 10
12. **a - c - cb - ab - cab - ba - ca -**
ఎ) bacacbc బి) aabbccc
సి) caabbcc డి) ఏదీకాదు
13. **a - c - bc - acda - da - ca - cd**
ఎ) dbbdbb బి) bddbbb
సి) bbdbbd డి) ఏదీకాదు
14. **UZ, OR, IL, EH, -------**
ఎ) AF బి) FA సి) EB డి) BE
15. **AAZ, BDX, DIT, HPN, -----------**
ఎ) PFY బి) YPF సి) PYF డి) FYP
16. **క్యాలెండర్: తేదీలు :: నిఘంటువు: --------**
ఎ) అర్థాలు బి) పదాలు సి) వాక్యాలు డి) ఏదీకాదు
17. **రెస్టారెంట్ : మెను :: లైబ్రరి : ---------**
ఎ) పుస్తకాలు బి) చదువు సి) కేటలాగ్ డి) ఏదీకాదు

(18 - 20) - భిన్నమైనదాన్ని తెలపండి

18. ఎ) తేయాకు బి) పొగాకు సి) చెరకు డి) జొన్న
19. ఎ) 196 బి) 144 సి) 64 డి) 36
20. ఎ) KBPY బి) NRMJ సి) JDQW డి) HTSG
21. **ఫొటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ అరవింద్ ఇలా అంటున్నాడు. 'అతను నా తండ్రి తల్లికి ఏకైక కూతురి భర్త భార్యకు ఏకైక సోదరుడి భార్య భర్త' అయితే అరవింద్‌కు ఫొటోలోని వ్యక్తి ఏమవుతారు?**
ఎ) సోదరుడు బి) మేనమామ
సి) తండ్రి డి) కుమారుడు
22. **పార్కుకి వెళుతున్న వ్యక్తిని చూపిస్తూ అమృత్ ఇలా అంటున్నాడు. 'అతను నా తల్లి తండ్రికి ఏకైక అల్లుడి భార్య సోదరుని తల్లికి భర్త' అయితే పార్కుకి వెళుతున్న వ్యక్తికి అమృత్ ఏమవుతాడు?**
ఎ) మనవడు బి) మేనల్లుడు
సి) కుమారుడు డి) అల్లుడు

(23 - 25): A, B లు సోదరులు. A, C లు వివాహిత జంట. B తల్లి M. C కుమారుడు K. A, B ల సోదరి Q. Z భార్య Q. పై సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి.




Panditi Meenakshi Pavan
Senior Faculty

Competitive Exams Special

23. **A కి Z ఏమవుతారు?**
ఎ) సోదరుడు బి) కుమారుడు
సి) బావ డి) మేనమామ
24. **Q కి K ఏమవుతారు?**
ఎ) కుమారుడు బి) అల్లుడు
సి) సోదరుడు డి) మేనల్లుడు
25. **M కి C ఏమవుతారు?**
ఎ) కుమార్తె బి) కోడలు సి) మేనకోడలు డి) వదిన
26. **సూర్యోదయం తరవాత వివేక్ ఒక స్తంభాన్ని చూస్తూ నిలబడ్డాడు. స్తంభం నీడ వివేక్‌కు ఎడమవైపున ఉంది. అయితే వివేక్ ఏ దిశను చూస్తూ నిలబడ్డాడు?**
ఎ) ఉత్తరం బి) దక్షిణం సి) పడమర డి) ఏదీకాదు
27. **ఉదయం సూర్యునివైపుగా అచ్యుత్ నడకకు బయలుదేరాడు. కొంత దూరం తరవాత ఎడమవైపునకు తిరిగి నడిచాడు. మరల ఎడమవైపునకు తిరిగి నడుస్తున్నాడు. అయితే అచ్యుత్ చివరగా ఏ దిశలో నడుస్తున్నాడు?**
ఎ) ఉత్తరం బి) దక్షిణం సి) పడమర డి) తూర్పు
28. **వినోద్, వివేక్, విక్రమ్, విశాల్ క్యారమ్స్ ఆడుతున్నారు. వినోద్, విక్రమ్‌లు భాగస్వాములు. విక్రమ్ తూర్పునకు ముఖంతో ఉన్నాడు. విశాల్ దక్షిణానికి ముఖంతో ఉన్నాడనుకొంటే పడమరకు ముఖంతో ఉన్న వ్యక్తి?**
ఎ) వినోద్ బి) వివేక్ సి) విశాల్ డి) ఎవరూకాదు
29. **ప్రశ్నార్థకం గుర్తు ఉన్న స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి?**


5	9	17
32	63	125
86	171	?

ఎ) 346 బి) 348 సి) 341 డి) 382
30. **ప్రశ్నార్థకం గుర్తు ఉన్న స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి**




ఎ) 61 బి) 84 సి) 38 డి) 64

(31–35)



పై రేఖాచిత్రాన్ని ఆధారంగా చేసుకొని కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి

31. **గాయకులు, క్రికెట్ అభిమానులైన గ్రామీణ విద్యార్థులను సూచించే అక్షరం?**
ఎ) K బి) I సి) E డి) B
32. **గ్రామీణ విద్యార్థులను సూచించే అక్షరం?**
ఎ) G బి) D సి) F డి) E
33. **క్రికెట్ అభిమానులైన గ్రామీణ విద్యార్థులను సూచించే అక్షరం?**
ఎ) L బి) H సి) D డి) K
34. **గాయకులైన విద్యార్థులను సూచించే అక్షరం?**
ఎ) C బి) A సి) K డి) J
35. **కేవలం గాయకులను సూచించే అక్షరం?**
ఎ) B బి) D సి) I డి) A
36. **P అంటే x. Q అంటే ÷. R అంటే - . S అంటే +. అయితే 4P36Q3R752 విలువను తెలపండి?**
ఎ) 48 బి) 43 సి) 52 డి) 54
37. **A అంటే +. B అంటే x. C అంటే -. D అంటే ÷ అయితే 40D8A3B7C5 విలువను తెలపండి**
ఎ) 21 బి) 26 సి) 24 డి) 23
38.



పై డయాగ్రం ఆధారంగా ఎడమవైపున ఉన్న పాచికకు అడుగు ముఖభాగంలో ఉండే అక్షరం?
ఎ) C బి) A సి) E డి) F
39. **FRIENDSHIP పదంలో మొదటి అక్షరం ఆరో స్థానంలోకి, ఆరో అక్షరం మొదటి స్థానంలోకి, రెండో అక్షరం ఏడో స్థానంలోకి, ఏడో అక్షరం రెండో స్థానంలోకి, ఇలా పదంలోని అక్షరాలన్నీ మారాయి. మారిన తరవాత ఏర్పడిన నూతన పదంలో కుడి నుంచి అయిదో అక్షరానికి గల మూడో ఎడమ అక్షరం?**
ఎ) H బి) N సి) R డి) F
40. **ప్రస్తుతం అనుపమ్ వయసు కంటే అతని తండ్రి వయసు నాలుగు రెట్లు. అయిదేళ్ల తరవాత అతని తండ్రి వయసు అనుపమ్ వయసు కంటే మూడు రెట్లు అయితే ప్రస్తుతం అనుపమ్ తండ్రి వయసు?**
ఎ) 40 బి) 30 సి) 35 డి) 45
41. **లీపు సంవత్సరంలో జనవరి నెలలో ఏ తేదీకి ఏ వారం వస్తుందో అదే తేదీకి అదే వారం వచ్చే తదుపరి నెల?**
ఎ) మార్చి బి) జూన్ సి) ఏప్రిల్ డి) జూలై
42. **పాట్నాకు ప్రతి 80 నిలకు ఒక రైలు ఉంది. విచారణాధికారి తనను కలిసిన ప్రయాణికుడితో రైలు వెళ్లిపోయి 15నిలు అయింది. తరవాత రైలు గం.10.15లకు అని చెప్పారు. అయితే ఈ సమాచారాన్ని విచారణాధికారి ప్రయాణికుడితో ఏ సమయంలో చెప్పారు?**
ఎ) గం.9.10ని బి) గం.10.20ని
సి) గం.9.30ని డి) ఏదీకాదు
43. **కింది సిరీస్‌లో ముందు సరి సంఖ్య ఉండి తరవాత బేసి సంఖ్య గల సరిసంఖ్యలు ఎన్ని ఉన్నాయి?**
8 4 3 9 8 6 5 9 2 3 6 8 4 2 7 9 2 8 3 9
ఎ) రెండు బి) మూడు సి) నాలుగు డి) ఏదీకాదు
44. **ఈ రోజు ఆగస్టు 15 గురువారం. కిందటి ఏడాది లీపు సంవత్సరం అయితే మూడేళ్ల క్రితం ఇదే తేదీకి ఏ వారం వస్తుంది?**
ఎ) సోమవారం బి) ఆదివారం
సి) శనివారం డి) ఏదీకాదు

సమాధానాలు

1) బి	7) సి	13) బి	21) సి	29) సి	37) ఎ
2) ఎ	8) ఎ	14) ఎ	22) ఎ	30) ఎ	38) డి
3) సి	9) డి	15) సి	23) సి	31) బి	39) ఎ
4) ఎ	10) బి	16) బి	24) డి	32) డి	40) ఎ
5) ఎ	11) బి	17) సి	25) బి	33) ఎ	41) సి
6) బి	12) ఎ	18) డి	26) ఎ	34) సి	42) ఎ
		19) సి	27) సి	35) డి	43) సి
		20) బి	28) ఎ	36) బి	44) బి

ఉద్యోగాలు

ఐఆర్‌డిఏఐ

హైదరాబాద్‌లోని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డిఏఐ)- **అసిస్టెంట్ మేనేజర్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 30
విభాగాలవారీ ఖాళీలు: ఆక్చ్యూరియల్ 4, అకౌంట్స్ 4, లీగల్ 2, జనరల్ 20
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు విభాగాన్ని అనుసరించి ఐఎఐ/ ఎసిఏ/ ఐసిడబ్ల్యుఏఐ/ ఎసిఎంఏ/ ఎసిఎస్/ సిఎఫ్ఏ/ ఎల్ఎల్‌బి పూర్తిచేసి ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 30 ఏళ్లు మించకూడదు
ఎంపిక: ఫేజ్ 1 - ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 - డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా
ఫేజ్ 1 - ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: అక్టోబరు 4న
ఫేజ్ 1 ఎగ్జామ్ సెంటర్లు: విజయవాడ, హైదరాబాద్
ఫేజ్ 2 ఎగ్జామ్ సెంటర్లు: హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ
దరఖాస్తు ఫీజు: రూ.650(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 5
వెబ్‌సైట్: www.irdai.gov.in

ఎన్‌పిసిఐఎల్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐఎల్)- **ట్రేడ్ అప్రెంటిస్**ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 80
ట్రేడ్స్ వారీ ఖాళీలు: ఫిట్టర్ 15, టర్నర్ 5, మెషినిస్ట్ 5, ఎలక్ట్రీషియన్ 20, వెల్డర్ 10, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 15, ఎలక్ట్రానిక్ మెకానిక్ 10
ట్రైనింగ్ వ్యవధి: ఏడాది
వయసు: జూలై 31 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: అభ్యర్థులు పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి
ఎంపిక: అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా
ఆసక్తిగలవారు తమ దరఖాస్తును కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: ఆగస్టు 24
చిరునామా: Manager(HRM), Nuclear Power Corporation of India Limited, Kaiga site, Via Karwar, PO Kaiga ,Dt. Uttara Khand - 581400, Karnataka
వెబ్‌సైట్: www.npcil.nic.in

అడ్మిషన్స్

యుసిఇఒయు

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (యుసిఇఒయు)- స్పాన్సర్డ్ కేటగిరీ కింద **ఎంఇ/ ఎంటెక్** ప్రోగ్రామ్స్‌లో ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తోంది.
ప్రవేశ ప్రక్రియ జరిగే తేదీ: ఆగస్టు 30
వెబ్‌సైట్: www.uceou.edu

ఇఫ్లూ

హైదరాబాద్‌లోని ద ఇంగ్లీష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వారి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ - **ఎమ్మే (ఇంగ్లీష్)** ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: డిగ్రీ(ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా) పూర్తిచేసి ఉండాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 31
వెబ్‌సైట్: www.efluniversity.ac.in

చిన్నపిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచే కొవ్వు ఏది?

జనరల్ స్టడీస్ - బయాలజీ



ఆర్. సురేష్
సీనియర్ ఫ్యాకల్టీ

1. **తేలు జంతు రాజ్యంలోని ఏ వర్గానికి చెందుతుంది?**
ఎ) కార్డేట బి) అనెలిడా
సి) ఆర్థ్రోపొడా డి) మొలస్కా

2. **ఈల్ అనేది ఒక ....**
ఎ) చేప బి) క్షీరదం సి) పక్షి డి) అకశేరుకం

3. **కర్పరాన్ని కలిగి ఉన్న ప్రోటోజోవన్ ఏది?**
ఎ) ఎల్ఫీడియం బి) యూగ్లీనా సి) వర్టిసెల్లా డి) నత్త

4. **కింది వాటిలో నిజమైన సర్పం కానిది ఏది?**
ఎ) గాజు పాము బి) బ్లైండ్ స్నేక్
సి) సముద్ర సర్పం డి) ట్రీ స్నేక్

5. **వ్యాపనం ద్వారా శ్వాసక్రియను జరుపుకొనే జంతువు?**
ఎ) తేలు బి) అమీబా సి) వానపాము డి) బి, సి

6. **కింది వాటిలో కర్పరం లేని మొలస్కా వర్గపు జీవి ఏది?**
ఎ) నత్త బి) డేవిల్ ఫిష్ సి) జలగ డి) ఏదీకాదు

7. **కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.**
1. హైడ్రా నిడేరియా వర్గానికి చెందుతుంది
2. హైడ్రాలో నోరు పాయువుగా కూడా పనిచేస్తుంది.
ఎ) 1 బి) 2 సి) 1 & 2 డి) ఏదీకాదు

8. **పురుషుల్లో ఉండే ప్రొస్టేట్ గ్రంథి బరువు సుమారుగా?**
ఎ) 20 గ్రాములు బి) 100 గ్రాములు
సి) 85 గ్రాములు డి) 0.5 గ్రాములు

9. **ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పుట్టిన శిశువు కనీసం ఎన్ని కిలో గ్రాముల బరువు ఉండాలి?**
ఎ) 2 బి) 4.6 సి) 5.2 డి) 3.3

10. **'బ్లూ బేబీ సిండ్రోమ్' ఉన్న శిశువులో ఏ అవయవంలో లోపాలుంటాయి?**
ఎ) మెదడు బి) గుండె సి) కన్ను డి) ఊపిరితిత్తులు

11. **'డౌన్స్ సిండ్రోమ్' ఉన్న మానవునిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?**
ఎ) 46 బి) 45 సి) 23 డి) 47

12. **కింది కొన్ని ఎముకలు, అవి ఉండే భాగాల పేర్లు ఉన్నాయి. వాటిలో సరైన జత కానిది?**
1. టిబియా - కాలు 2. అట్లాస్ - వెన్నెముక
3. కార్పెల్ - చేయి 4. స్టెపిస్ - ముక్కు
ఎ) 1, 4 బి) 3, 4 సి) 2, 3, 4 డి) కేవలం 4

13. **'కానిబాల్స్' అంటే?**
ఎ) రక్తాన్ని పీల్చే జంతువులు
బి) ఫలాలు తినే జంతువులు
సి) మలాన్ని తినే జంతువులు
డి) తమ వంటి జీవులను తినే జంతువులు

14. **కింది వాటిలో జలచర క్షీరదం?**
ఎ) డుడాంగ్ బి) డాల్ఫిన్
సి) తిమింగలం డి) పైవన్నీ

15. **వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్?**
ఎ) ఎవిడిన్ బి) కెసిన్
సి) కెరాటిన్ డి) కెరోటిన్

16. **కింది వాటిలో అవశేష అవయవం?**
ఎ) జ్ఞానదంతం బి) రెటీనా
సి) ప్లీహం డి) క్లోమం

17. **'మస్క్యులర్ డిస్ట్రోఫి' దేనికి సంబంధించిన వ్యాధి?**
ఎ) మెదడు బి) గుండె
సి) ఎముకలు డి) కండరాలు

18. **చేప ప్రధాన విసర్జక పదార్థం?**
ఎ) అమ్మోనియ బి) యూరియ
సి) యూరికామ్లం డి) క్రియాటిన్

19. **కుల్యా వ్యవస్థను కలిగి ఉండటం ఏ జంతువు లక్షణం?**
ఎ) వానపాము బి) స్పంజిక
సి) బద్దెపురుగు డి) అమీబా

20. **కింది ఏ జీవిలో ఏక రక్త ప్రసరణ కలదు?**
ఎ) కప్ప
బి) పాము
సి) ఏనుగు డి) చేప



21. **చేప గుండెలో ఉండే కర్ణికల సంఖ్య?**
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4

22. **ఏ జంతువు గుండెలో మిశ్రమ రక్తం ఉంటుంది?**
ఎ) చేప బి) కప్ప సి) మొసలి డి) పైవన్నీ

23. **కింది వాటిలో చేపల లక్షణం కానిది?**
ఎ) ఉష్ణరక్త జీవులు బి) బంధిత రక్త ప్రసరణ
సి) బ్రాంఖియల్ హృదయం డి) బాహ్య ఫలదీకరణ

24. **మలంతో పాటు చీము, రక్తం రావడం ఏ వ్యాధి లక్షణం?**
ఎ) ఫైలేరియ బి) మలేరియ
సి) అమీబిక్ డీసెంట్రీ డి) టైఫాయిడ్

25. **'ఎంటరిక్ ఫీవర్' అని ఏ వ్యాధిని పిలుస్తారు?**
ఎ) టైఫాయిడ్ బి) మలేరియ
సి) ఫైలేరియ డి) క్షయ

26. **ఏ రకానికి చెందిన ట్యూమర్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలగించవచ్చు?**
ఎ) బినైన్ బి) మాలిగ్నెంట్
సి) బినైన్, మాలిగ్నెంట్ డి) ఏదీకాదు

27. **అధిక బరువును కలిగి ఉన్న మానవుని బాడీమాస్ ఇండెక్స్ ఎంత?**
ఎ) 18.5 కంటే తక్కు బి) 18.5 నుంచి 24.9
సి) 25 నుంచి 29.9 డి) 15.5 కంటే తక్కువ

28. **కీలు చుట్టూ ఉండే ద్రవాన్ని ఏమంటారు?**
ఎ) పెరిప్లూరల్ బి) పెరికార్డియల్
సి) సైనోవియల్ డి) మస్తిష్క మేరు ద్రవం

29. **చేతి వేలితో ఒక వ్యక్తి కాలుపై నొక్కినప్పుడు గుంతలు ఏర్పడితే అతడు ఏ వ్యాధితో బాధపడుతున్నట్లు?**
ఎ) స్కర్వీ బి) గౌట్ సి) ఫ్లోరోసిస్ డి) ఎడిమా

30. **కింది వాటిలో ఎగిరే చేప ఏది?**
ఎ) టార్పిడో బి) ఎక్సోసీటస్
సి) డాల్ఫిన్ డి) డెవిల్ ఫిష్

31. **పుట్టిన పిల్లల్లో శ్వాసక్రియ రేటు?**
ఎ) 32 బి) 16 సి) 25 డి) 70

32. **మానవుని శరీరంలో యూరియా సంశ్లేషణ జరిగే ప్రదేశం?**
ఎ) కాలేయం బి) క్లోమం
సి) మూత్రపిండం డి) ప్లీహం

33. **సీతాకోకచిలుక ఆకారంలో ఉండే వినాళ గ్రంథి?**
ఎ) పీయూష బి) అధివృక్క
సి) అవటు డి) పార్శ్వ అవటు(పారా థైరాయిడ్)

34. **టిబియా అనే ఎముక ఏ భాగంలో ఉంటుంది?**
ఎ) చేయి బి) కాలు సి) చెవి డి) ముక్కు

35. **'వెరికోస్' అనేది దేనికి సంబంధించిన వ్యాధి?**
ఎ) ధమనులు బి) ఎర్రరక్త కణాలు
సి) కాలేయం డి) సిరలు

36. **చిన్నపిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచే కొవ్వు ఏది?**
ఎ) బ్రౌన్ ఫ్యాట్ బి) పసుపు ఫ్యాట్
సి) ఎరుపు ఫ్యాట్ డి) బ్లూ ఫ్యాట్

37. **పాలలో ఉండే ప్రోటీన్ ఏది?**
ఎ) లాక్టోజ్ బి) ఎవిడిన్ సి) కెరాటిన్ డి) కెసిన్

38. **కింది వాటిని జతపరచండి.**
1. కణ మేధస్సు ఎ. మైటోకాండ్రియ
2. కణ కొలిమి బి. కేంద్రకం
3. కణ భాండాగారం సి. రిక్తిక
4. కణ వంటశాల డి. హరితరేణువు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

39. **మానవుని రక్త వర్గాలకు సంబంధించి ఎన్ని జన్యు రూపాలు ఉంటాయి?**
ఎ) 4 బి) 2 సి) 8 డి) 6

40. **'పెప్సిన్' అనేది ఒక ......**
ఎ) హార్మోన్ బి) ఎంజైమ్ సి) విటమిన్ డి) స్టిరాయిడ్

41. **కణం ప్రోటీన్ల కర్మాగారం అని దేన్ని పిలుస్తారు?**
ఎ) లైసోజోమ్ బి) పెరాక్సిజోమ్
సి) రైబోజోమ్ డి) మైటోకాండ్రియ

42. **ఎగిరే క్షీరదం అని దేన్ని పిలుస్తారు?**
ఎ) డాల్ఫిన్ బి) తిమింగలం
సి) గబ్బిలం డి) డుడాంగ్

43. **పాలలో లభించని పోషక పదార్థం?**
ఎ) కాల్షియం బి) ప్రోటీన్లు సి) ఇనుము డి) పైవన్నీ

44. **హెర్పిస్ అనే వ్యాధిని కలుగజేసింది?**
ఎ) బ్యాక్టీరియా బి) శిలీంధ్రం
సి) ప్రోటోజోవన్ డి) వైరస్

45. **వైడాల్ : టైఫాయిడ్ :: బయాప్సి : ....**
ఎ) రేబీస్ బి) క్యాన్సర్ సి) ఎయిడ్స్ డి) సిఫిలిస్

46. **ఉసిరిలో పుష్కలంగా లభించే విటమిన్?**
ఎ) విటమిన్-సి
బి) విటమిన్-ఇ
సి) విటమిన్-డి
డి) విటమిన్-ఎ



47. **మూత్రంలో విసర్జితమయ్యే విటమిన్?**
ఎ) విటమిన్-డి బి) విటమిన్-సి
సి) విటమిన్-కె డి) విటమిన్-ఎ

48. **బటన్, మిల్కి, పాడిస్ట్రా అనేవి?**
ఎ) పుట్టగొడుగు రకాలు బి) వరి రకాలు
సి) మామిడి రకాలు డి) అరటి రకాలు

49. **కింది వాటిలో రక్తనాళాలు లేని జంతువు ఏది?**
ఎ) వానపాము బి) బొద్దింక సి) కప్ప డి) పైవన్నీ

50. **పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు?**
ఎ) ఎపికల్చర్ బి) మోరికల్చర్
సి) ఒలేరికల్చర్ డి) సెరికల్చర్

సమాధానాలు

1) సి	9) డి	17) డి	25) ఎ	34) బి	43) సి
2) ఎ	10) బి	18) ఎ	26) ఎ	35) డి	44) డి
3) ఎ	11) డి	19) బి	27) సి	36) ఎ	45) బి
4) ఎ	12) డి	20) డి	28) సి	37) డి	46) ఎ
5) డి	13) డి	21) ఎ	29) డి	38) బి	47) బి
6) బి	14) డి	22) బి	30) బి	39) డి	48) ఎ
7) సి	15) సి	23) ఎ	31) ఎ	40) బి	49) బి
8) ఎ	16) ఎ	24) సి	32) ఎ	41) సి	50) డి
			33) సి	42) సి	

ఉద్యోగాలు

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - **మెరైన్ ఇంజనీర్స్** పోస్టుల భర్తీకి ఉద్దేశించిన **'జీఎంఇ'(గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీర్స్) కోర్స్‌**కు దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులో 8 నెలల ప్రీ సీ ట్రైనింగ్, 10 నెలల షిప్ బోర్డ్ ట్రైనింగ్ ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 40
కోర్సు ఫీజు: రూ.4,50,000
క్యాంపస్: ఎస్‌సిఐ మారిటైం ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, పొవై, ముంబై
కోర్స్ ప్రారంభం: అక్టోబరు 1 నుంచి
అర్హత: ఆగస్టు 31 నాటికి బిఇ/ బిటెక్(మెకానికల్) పూర్తిచేసి ఉండాలి.
వయసు: అక్టోబరు 1 నాటికి 28 ఏళ్లు మించరాదు. మహిళలకు రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ టెస్ట్: సెప్టెంబరు 9న
పరీక్ష కేంద్రాలు: ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై
దరఖాస్తు ఫీజు: రూ.1000(ఎస్సీ/ ఎస్టీలకు రూ.500)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 23
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: ఆగస్టు 25
వెబ్‌సైట్: www.shipindia.com

ఇఎస్ఐసి

కోల్‌కతాలోని ఇఎస్ఐసి పీజీఐఎంఎస్ఆర్ & ఎంసి - కాంట్రాక్ట్ ప్రాతిపదికన **ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్** పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 23
పోస్టుల వారీ ఖాళీలు: ప్రొఫెసర్ 7, అసోసియేట్ ప్రొఫెసర్ 11, అసిస్టెంట్ ప్రొఫెసర్ 5
విభాగాలు: అనెస్థీషియా, బ్లడ్ బ్యాంక్/హెమటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఇఎన్‌టి, జనరల్ మెడిసిన్, మైక్రో బయాలజీ, ఆప్తల్మాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సైకియాట్రి, రేడియాలజీ, టిబి/ చెస్ట్ మెడిసిన్.
వయసు: ఇంటర్వ్యూ నాటికి 69 ఏళ్లు మించరాదు
ఇంటర్వ్యూలు: సెప్టెంబరు 4 నుంచి 7 వరకు
వేదిక: ESIC - PGIMSR & MC, Joka, Kolkata
వెబ్‌సైట్: www.esic.nic.in

జిటిఆర్ఇ

డిఆర్‌డిఒ ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ - **గ్రాడ్యుయేట్/ డిప్లొమా/ ఐటిఐ అప్రెంటిస్ ట్రైనీస్‌**ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 152

- **గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్**
ఖాళీలు: 90
అర్హత: బిఇ/ బిటెక్ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
స్టయిపెండ్: నెలకు రూ.4,984
- **డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్**
ఖాళీలు: 30
అర్హత: డిప్లొమా / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
స్టయిపెండ్: నెలకు రూ.3542
- **ఐటిఐ అప్రెంటిస్ ట్రైనీస్** **ఖాళీలు:** 32
అర్హత: రెండేళ్ల ఒకేషనల్ కోర్స్ / తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
స్టయిపెండ్: ప్రభుత్వ నిబంధనల మేరకు

ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును పోస్టు ద్వారా పంపుకోవాలి.
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 5
చిరునామా: The Director Gas Turbine Research Establishment, CV Raman Nagar, Bangalore - 560093

ఎంఒఐఎల్

నాగపూర్‌లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఒఐఎల్)- కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. **ఖాళీలు:** 13
పోస్టులు: మేనేజర్ (మెడికల్ సర్వీసెస్) 8, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ) 3, సీనియర్ మేనేజర్(జియాలజీ) 1, మేనేజర్(సెక్యూరిటీ) 1
అర్హత: పోస్టును అనుసరించి ఎంబిబిఎస్/ పీజీ (జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ)/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
ఇంటర్వ్యూలు: మేనేజర్ పోస్టులకు ఆగస్టు 20న, ఇతర పోస్టులకు సెప్టెంబరు 4న
వేదిక: Moil Bhawan, 1 - A KATOL Road, Nagpur - 440013
వెబ్‌సైట్: www.moil.nic.in

www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
20 పెద్దపల్లి
శనివారం 19-8-2017

కేశోరాంకు జాతీయ భద్రత అవార్డు



పాలకుర్తి: కేశోరాం సిమెంట్ కంపెనీకి జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. 2014 సంవత్సరానికిగాను జాతీయ భద్రత అవార్డును కేశోరాం క్రైవసం చేసుకుంది. కంపెనీలో, మైన్స్‌లో చేపడుతున్న భద్రతా చర్యలకు గుర్తింపుగా కేంద్ర గనులు, భూగర్భశాఖ సిఫార్సు మేరకు ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేశోరాం ఇన్‌చార్జి సీహెచ్ శివనాగేశ్వర్‌రావుకు అవార్డు ను, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అవార్డు రావడంపై అధికారులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

హరితహారానికి ఎన్టీపీసీ చేయూత

● రూ.77.5 లక్షల చెక్కు కలెక్టర్ అందజేత



కలెక్టర్‌కు చెక్కు అందజేస్తున్న ఏజీఎం

జ్యోతినగర్ : హరితహారం కార్యక్రమానికి ఎన్టీపీసీ చేయూతనిస్తోంది. ఎన్టీపీసీ సీఎస్ఆర్ పథకం కింద హరితహారం కోసం రూ.77.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మేరకు శుక్రవారం ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డికి ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్) ఎం.ఎస్.రమేష్, సీఎస్ఆర్ అధికారి జీవన్‌రాజు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అధికారి పి.క్రిష్ణమాచారి, ఆర్డీవో అశోక్‌కుమార్ పాల్గొన్నారు. గత ఏడాది హరితహారం కార్యక్రమానికి ఎన్టీపీసీ యాజమాన్యం రూ.57 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.

ఘనంగా సామూహిక లక్ష బిల్వార్చన



ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి క్షేత్రం పంచాక్షరి నామస్మరణలతో మారుమోగింది. శ్రావణమాసం చివరి శుక్రవారం సామూహిక లక్ష బిల్వార్చన ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలతోపాటు పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ ప్రాంతాలకు చెందిన 101 మంది దంపతులు బిల్వపత్రిని సమర్పించారు. అనంతరం ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు దూపం భద్రయ్య, పంచాక్షరి తదితరులు పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరింపజేశారు. నాలుగు గంటలపాటు కొనసాగిన బిల్వార్చన అలరించింది. కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి మారుతి, సర్పంచ్ ఆకుల మహేందర్, మార్కెట్ చైర్మన్ ఐలయ్య, శాశ్వత అన్నదాత గుర్రం మారుతి, ఆలయ అర్చకులు, సిబ్బంది, దంపతులు పాల్గొన్నారు.

మధురస్మృతులు శాశ్వతం



రామగిరి ఖిల్లా

పెద్దపల్లి కల్చరల్: చెదరని మధురస్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు, ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి జీవిత కాలం పదిలంగా దాచుకుని, అలనాటి జ్ఞాపకాల్ని మళ్లీ మళ్లీ వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపి గుర్తులు. ఒక మాట వింటే కొన్నాళ్లకు మర్చిపోతాం, కాని ఒక ఫొటో చూస్తే ఎంతో కాలం మదిలో ముద్రవేసుకుటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫొటోగ్రఫీ అంటే గతానికి ప్రాణం పోయడం. జ్ఞాపకాలను సజీవం చేయడం. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నగరంలో పలు ఎగ్జిబిషన్‌లు నిర్వహిస్తున్నారు.



ఫొటోగ్రఫీ డే నేపథ్యం

కాలం ఆగి పోయినా... మనిషి లేకపోయినా మన ముందు ఆ నాటి జ్ఞాపకాలను నిలిపే ఫొటోగ్రఫీ ఆద్యుడు డాగురే. 1925 సంవత్సరం నాటి నుంచి ఫొటోగ్రఫీపై చాలా రకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఫ్రెంచ్ దేశస్థుడు డాగురే ఫొటోగ్రాఫిక్ ప్రాసెస్ కనిపెట్టి ఫొటోలను తీసి చూపించాడు. దీంతో అక్ అండ్ సైన్సెస్ అకాడమీ వారు అతనికి సన్మానం చేశారు. ఈ క్రమంలోనే ఫొటోగ్రఫీ ప్రాసెస్ గురించి డాగురే ఆగస్టు 18, 1939 ప్రపంచానికి చాటాడు. ఆగస్టు 19 నాటికి ప్రపంచమంతా తెలిసిపోయింది. దాంతో ఆగస్టు 19ని ఫొటోగ్రఫీ డేగా జరుపుకుంటున్నారు.

● నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

సెల్‌ఫోన్లతో సెల్ఫీ

కెమెరా కనుగొన్నప్పటికీ మొదట ఫొటోలు తీయడం పెద్ద ప్రహసనంగానే ఉండేది. కెమెరా చాలా పెద్దదిగా ఉండేది. ఒక వాహనానికి అమర్చి ఫొటోలు తీసేవారు. ఇప్పుడు సెల్‌ఫోన్‌లో కెమెరా ఫోన్లతో ఫొటోగ్రఫీ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. సెల్‌ఫోన్ వల్ల ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీల జోరందుకుంది. నిత్య జీవితంలో కనిపించే ఎన్నో దృశ్యాలను సెల్ ఫోన్లో బంధించి సోషల్‌నెట్ వర్క్ ద్వారా ఇతరులతో పంచుకుంటున్నారు.

ఫొటోగ్రఫీ సృజనాత్మక కళ

ఫొటో తీయడంలో లైటింగ్, కంపోజిషన్‌ని అధ్యయనం చేయడం ముఖ్యం. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్లు తాము అనుకున్న పిక్చర్ కోసం రోజుల తరబడి సరైన లైటింగ్, కంపోజిషన్ కోసం ఎదురు చూసే వారు. చాలా జాగ్రత్తగా రీళ్లు వృథా కాకుండా క్లిక్ చేసే వాళ్లు. ఫొటో ఒక వాస్తవాన్ని.. ఒక జీవితాన్ని ప్రత్యేక సందర్భాన్ని, అనుభూతిని హావభావాల్ని పట్టుకుంటుంది. అది వీక్షకుడి మదిలో ఒక బలమైన ముద్రవేస్తుంది. అందుకే ఫొటోగ్రఫీ ఒక సృజనాత్మక కళ. ప్రస్తుతం ఎన్నో అధునాతన కెమెరాలు వచ్చాయి. మొదట బ్లాక్ అండ్‌వైట్ ఫొటోలు మాత్రమే తీసేవారు. కాలక్రమేనా కలర్ ఫొటోగ్రఫీ ప్రాచుర్యంలోకి వచ్చింది.





కలెక్టరేట్ ఎదుట సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల ధర్నా

కలెక్టరేట్: సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్అండ్‌బీ అతిథి గృహం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సదానందం, రహీమొద్దీన్, శ్రవన్‌కుమార్, అరుణ, రజిత పాల్గొన్నారు.